Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 4, no. 3

(Jan. 19, 1944)

బెజవాడ, 1944

Record no. 683

Prajāśakti

Vol. 4, no. 3

(Jan. 19, 1944)

Bejavāḍa, 1944

Record no. 683

0-2-0 Regd. No M. 4486

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 4	: సంపాదకవర్గం :	★	పుచ్చలపల్లి సుందరయ్య	బుధవారం
సంచిక 3	మద్దుకూరి చంద్రశేఖరరావు (సం) కంభంపాటి సత్యనారాయణ		తుమ్మల వెంకటరామయ్య చలసాని వాసుదేవరావు	19-1-44

పోటీరైతుసంఘానికి రాజీనామా

"నేను 1937 సం॥ నుంచి కాంగ్రెసులో పనిచేస్తున్నాను. నాయకులు అరెస్టు అయ్యాక బైటవున్న కొందరు కాంగ్రెసుప్రముఖులం అపుడపుడు సమావేశమౌతూ ఏమిచేయుటకు పాలుపోక జాతీయయువజనసంఘాలను నిర్మించాము. కేవలం కమ్యూనిస్టులపై దాడిసలుపుటయే ప్రధానాశయంగా పెట్టుకొని కొంతకాలం పనిచేశాము. కాని కమ్యూనిస్టుపార్టీవారు నిరంతరం చేయు ప్రజాసేవ మమ్ములను ప్రజలనుండిదూరముచేసినది. మరల మా పెద్దలు రైతుసంఘాలపునరుద్ధరణ అనే పేరుతో 19-12-43 తేదీ బెజవాడలో సమావేశమయ్యారు. చల్లపల్లిరాజావారినిపిలిచిన వర్కింగ్ ఛనాధ్రివగైరాలు గల తాత్కాలికకమిటీని ఏర్పరచారు. 1935 నుండి రైతులకు నిత్యము సేవచేస్తున్న కృష్ణాజిల్లా రైతువుద్యమంలో చీలికలు తేవానికే ఈ పోటీ సంఘాన్ని పెట్టి నన్ను కైకలూరు తాలూకా ఆర్గనైజరుగా నియమించారు. నేను పోటీసంఘములో సభ్యులనుచేర్పించడానికి ప్రయత్నించగా పోటీసంఘము అనవసరమని రైతులెవ్వరూ చేరుటలేదు. గాన సదరుపని నుండి విరమించుకొంటున్నాను. పూర్వంనుంచివున్న జిల్లాసంఘం అందరినీ సభ్యులుగాచేరమని ఆహ్వానించుతూంది. అలాంటప్పుడు రైతుశ్రేయోభిలాషులు పోటీసంఘాలు పెట్టుట మంచిది కాదని నాదృఢవిశ్వాసం. గాన అందరం పాత సంఘంలో చేరాలి. పోటీసంఘాలుమాత్రం వద్దు."

రావిగుంట
15-1-1944

ఇట్లు
నల్లమోతు రంగదాసుత్రావు

15 వ స్వాతంత్ర్య దినోత్సవం

ఆంధ్ర కమ్యూనిస్టు కమిటీ విజ్ఞప్తి

★

జనవరి 26 వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం. 15 సంవత్సరాల క్రితం ఆనాడు స్వాతంత్ర్య శపథం తీసుకొన్నాం. ఈ 15 సంవత్సరాలుగ స్వాతంత్ర్య సంపాదనకోసం మనం ప్రజా ఉద్యమాలు అనేకం సాగించాం. నేటికీ స్వాతంత్ర్య సంపాదనయే భారత ప్రజల ప్రధాన కర్తవ్యంగావుంది. తిరిగి ఈ స్వాతంత్ర్య దినోత్సవంనాడు మనం మరింత ముందుకు పోవడానికి, తగిన కార్యక్రమాన్ని వేసుకొని పనిచేయడానికి ప్రతిజ్ఞ తీసుకుందాం.

నేడు సోవియటు సేనలు, జర్మనీ సేనలను తరిమి తమ ప్రజలను ఫాసిస్టు బానిసత్వం నుండి విముక్తులను చేస్తున్నాయి. సోవియటు సేనల దెబ్బలకు తలక్రిందు లవుతున్న జర్మనీ సేనల పాటుచూచి, జర్మన్ ఆక్రమిత యూరపు ప్రజలు తమ బానిసత్వాన్ని పోగొట్టుకోడానికి మరింత విజృంభించి పోరాటాలు సాగిస్తున్నారు.

ఫ్రాన్సు దేశపు ప్రజాపార్టీలన్నీ కలిసి తమ దేశములోని జర్మనీ సేనలను ఎదుర్కొంటున్నాయి. ఇటలీ ప్రజలు ముస్సోలినీని పడగొట్టి, జర్మనులను ఎదుర్కొంటున్నారు. యుగోస్లోవియాలో పార్టీలన్నీ కలసి, జనరల్ టిటో నాయకత్వాన, జర్మను సేనలను ఎదుర్కొంటూ ఉన్నాయి. కెయిరోలో ప్రవాసమందున్న ప్రజావ్యతిరేక పీటరు ప్రభుత్వాన్ని త్రోసి రాజంటున్నాయి. గ్రీకు గెరిల్లాలు, దేశస్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. తమ రాజును, ప్రజలకు వ్యతిరేకి కాబట్టి గ్రీసులో అడుగుబెట్టవద్దన్నారు. లిబనాన్, సిరియాలలో, వివిధపార్టీలు, ప్రజలందరూ, ఐక్యమై నిలబడుటచే ఫ్రెంచి మాండేటు పరిపాలనకు స్వస్తిచెప్పి, స్వాతంత్ర్యం సంపాదించుకోగలిగారు. చైనాప్రజలు, జంగ్ కైషేక్ కొమింగ్‌టాంగుపార్టీ నాయకత్వం క్రింద, కమ్యూనిస్టుపార్టీ నాయకులయిన మావొసిడంగ్, చూటేల నాయకత్వాన తమజాతీయైక్యతను కాపాడుకుంటూ, జపాను శత్రువుల నెదుర్కొంటున్నారు. నాల్గు ప్రముఖ ప్రపంచ ప్రజారాజ్యాలలో యీనాడు చీనా ఒకటియై ఉంది.

మాస్కో, కెయిరో, టెహరాన్ సమావేశాలలో, సోవియటు యూనియను, చైనా అమెరికా, ఇంగ్లాండులు, ప్రపంచ శాంతి కోసం, ప్రతి దేశంలోను, అచ్చటి ప్రజలు స్వతంత్ర ప్రజా ప్రభుత్వాలు యేర్పరచుకోడానికి హామీ యిచ్చాయి.

దేశ పరిస్థితులు

ప్రపంచ ప్రజలందరూ తమ స్వాతంత్ర్య పోరాటాలను ముందుకు విజయవంతంగా తీసుకపోతున్నారు. ఇక మన దేశంలో పరిస్థితు లేమిటి?

గత రెండు సంవత్సరాలుగ మన స్వాతంత్ర్య పోరాటం, బ్రిటిషు సామ్రాజ్యవాదులను ఎదిరించడమేగాక, జర్మనీ, జపానుల ప్రమాదాన్నికూడ ఎదుర్కోవలసివచ్చింది. స్టాలిన్‌గ్రాడ్ విజయంవల్ల, జర్మనులను సోవియటు సేనలు మన దేశాన్నుండి రోజుకు రోజుకు మరింత దూరంగా తరిమి తరిమి కొట్టడంవల్ల జర్మను ప్రమాదం తప్పిపోయింది. అంతేగాక, జపాను మన దేశంపై దాడిచేయడానికి జర్మనీతోకలసి వేసిన అడకత్తెర వ్యూహం భగ్నమయింది. మిత్రమండలి విజయాలవల్ల జపానుసేనలు పెద్దపెట్టున మన దేశంమీదికి రాజాలకపోయినా, ఇంకనూ మనదేశ సరిహద్దునేవున్నాయి. జపాను ఓటమికి మిత్రమండలి గావించే యుద్ధప్రయత్నాలను భగ్నంగావించడానికి విమానదాడులు, స్థానిక యుద్ధదాడులను జపానుచేస్తుంది. దేశంలో రాజకీయ నిస్తబ్ధత, నిరాశ నిస్పృహలు, క్లిష్ట ఆర్థిక పరిస్థితి, కరువు కాటకాలు, అంటువ్యాధులు - ఈ పరిస్థితులలో జపాను విమానదాడులు, స్థానిక యుద్ధదాడులవల్ల మన ప్రజల మనోనిబ్బరం నాశనం గావడం, మన ఆర్థికవిధానం మరింత భీభత్సంగావడం యీ ప్రమాదాన్ని మనం ఎదుర్కోవలసి వుంది.

ప్రపంచ ప్రజలందరూ ఫాసిజాన్ని ద్వేషిస్తూ, ఫాసిస్టు బానిసత్వాన్నుండి బయటపడడానికి, ఫాసిస్టు పెనుభూతాన్ని నాశనంగావించడానికి యుద్ధంచేస్తున్నారు. భారత ప్రజలం కూడ ప్రపంచ ప్రజలతో కలసి మన దేశం మీదికికూడ వచ్చిన, జర్మను జపాను ఫాసిస్టులకు వ్యతిరేకంగా యుద్ధము గావించడంవల్లనే మన స్వాతంత్ర్యపోరాటాన్ని ముందుకు తీసుకపోగలము. కాని బ్రిటిషు ప్రభుత్వం మనకు జాతీయప్రభుత్వం ఇచ్చేవరకు తటస్థంగా కూర్చోడంవల్లకాదు. జాతీయ ప్రభుత్వం ఇవ్వనిచో, యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేస్తామని బెదరించడంవల్లకాదు. అలా మన కాంగ్రెసు నాయకత్వం చేయబట్టి, బ్రిటిషు శత్రువులు మనపై దెబ్బకొట్టడానికి, నాయకులను అరెస్టుచేసి నిర్బంధ మందుంచడానికి అవకాశం కలిగింది. ప్రపంచప్రజల ముందు, మనజాతీయోద్యమం ఫాసిస్టు అనుకూలమనే తప్పుడు ప్రచారం ప్రభుత్వంచేయగలిగింది.

ఆహార సమస్య

ప్రజాసహకారంలేని ఈ ప్రభుత్వ పరిపాలనక్రింద, తిండి దొంగలు, ఆహార పదార్థాలను, ప్రజావసర వస్తువు లన్నిటినీ గుడ్డలు, మందులు, వ్యవసాయ పనిముట్లు దాచివేసి, విపరీత లాభాలకు అమ్మగల్గుతున్నారు. ప్రభుత్వ ధరల కంట్రోలు స్కీములను విచ్ఛిన్నం గావిస్తున్నారు. దేశములో కరువు కాటకాలు, అంటు వ్యాధులు ప్రబలిపోతున్నాయి. గత 6 మాసాలలో ఒక్క బెంగాలులోనే 50 లక్షలమంది - జనాభాలో 12 వ వంతు - తిండిలేక అంటువ్యాధులకు గురియై, చనిపోయారు. కోటి మంది మలేరియాతో మంచమెక్కి వున్నారు.

కాంగ్రెసు నాయకులు జైళ్ళలో మగ్గుతున్నారు. కాంగ్రెసు - ముస్లింలీగు ఐక్యత ఇంతవరకు సాధించలేదు. వివిధ రాజకీయ పార్టీలు కలసి - కిడకు ఆహారసమస్యా పరిష్కారానికి, క్షామనివారణకుకూడ కలసి పనిచేయడంలేదు. దేశంలో యుద్ధం అయ్యేవరకు యేమీ చేయలేమనే నిరాశ, నిస్పృహలు వ్యాపించి ఉన్నాయి.

దొంగ మార్కెట్లను అరికట్టాలి

యూరపులో మిత్రమండలి విజయాలతో పాటు, జపానును ఓడించడానికి, తిరుగుదాడులు ఆరంభ మవుతాయి. మన దేశం ప్రధాన యుద్ధకేంద్రం అవుతుంది. మన ఆర్థికవిధానంపై మరింత ఒత్తిడి, భారం పడుతుంది. మన రాజకీయ పార్టీలన్నీ కలసి పనిచేయాలి. ఆహారవస్తువులకు, ప్రజలకు కావలసినఅత్యవసర వస్తువులకు, ధరలకంట్రోలు పెట్టి, ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు కృషిచేయాలి. దొంగ మార్కెట్లను, తిండి దొంగలను అరికట్టాలి. లేనిచో మన ప్రజలు లక్షలకొలది మరింత ఘోర కాటకాలకు అంటువ్యాధులకు గురిఅవుతారు. దేశమంతటా అల్లకల్లోలం, నిస్పృహ పెరిగి, స్వాతంత్ర్య పోరాటం మరింత వెనకబడుతుంది.

70 లక్షల మంది సభ్యత్వం కల బ్రిటిష్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు, 6 లక్షల సభ్యత్వంగల ఆస్ట్రేలియన్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు మన కాంగ్రెసు నాయకులను విడచిపెట్టమనీ, భారత ప్రజలకు జాతీయ ప్రభుత్వమివ్వవలసిందని ఆందోళన చేస్తున్నాయి. భారతసమస్యపై బ్రిటిషు టోరీలు, ఎన్నికలలో ఓడిపోతున్నారు. అమెరీ తాను ఎన్నికోబడ్డ ప్రదేశాలలోనే తన ఓటర్లముందే, మాట్లాడజాలకపోయాడు. అతని మీటింగును గల్లంతుచేసిపంపారు బ్రిటిషుప్రజలు. మనమూ మన కర్తవ్యం నిర్వహిస్తే, నాయకులను విడిపించుకుంటాం. కాంగ్రెసు - లీగు ఐక్యత సంపాదించుకొంటాం. జాతీయ ప్రభుత్వాన్ని సాధించి, జపాను శత్రువులను తరిమివేయడమే గాక, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందగల్గుతాము.

స్వాతంత్ర్య ప్రతిజ్ఞ

అందుచే ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు క్రింది ప్రతిజ్ఞ తీసుకుందాం.

1. తిండిదొంగలకు ధాన్యాలను అమ్మము; కంట్రోలు రేటుకు ప్రభుత్వానికి లైసెన్సు ఉన్న వర్తకునికే అమ్ముతాం. ధరల కంట్రోలు, రేషనింగును జయప్రదం గావించడానికి పూనుకొంటాం. ప్రజలకు అత్యవసరమయిన గుడ్డలు, మందులు, ఎరువులు, వ్యవసాయపనిముట్లు, కంట్రోలు రేటుకు అమ్మేటట్లు, దొంగ మార్కెట్టు లేకుండాచేయడానికి పూనుకుంటాం. వివిధ రాజకీయపార్టీలు కలసి పనిచేయడానికి పూనుకొనేటట్లు ప్రయత్నిస్తాం. మన ప్రజలను కరువు, అంటువ్యాధులకు గురికాకుండా, మనదేశం రెండవ బెంగాల్ కానివ్వకుండా పనిచేద్దాం.

2. జపాను శత్రువులను దేశ సరిహద్దు నుండి తోలివేయడానికి, మన సైనికులకు కావలసిన ప్రజా సహకారం కలుగచేద్దాం.

3. నిరాశ నిస్పృహలు మాని, ఆహార సమస్యా పరిష్కారంకోసం, కాంగ్రెసునాయకుల విడుదలకోసం, ముస్లిం జాతుల స్వయం నిర్ణయహక్కుకోసం, కాంగ్రెసు-లీగు ఐక్యతకోసం, జాతీయ ప్రభుత్వ నిర్మాణంకోసం, జపాను శత్రువుల నాశనంకోసం, ప్రపంచ ప్రజాసామాన్యంతోపాటు స్వాతంత్ర్య సంపాదనకోసం కృషిచేద్దాం.

ప్రజాశక్తి చందావివరాలు

సంవత్సర చందా	5—0—0
అర్థ సంవత్సర చందా	2—8—0
పావు సంవత్సర చందా	1—4—0

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

బుధవారం ప్రజాశక్తి 19-1-44

అఖిలభారత పత్రికా సంపాదకుల మహాసభ

ఈ నెల 10, 11 తేదీలలో అఖిలభారత పత్రికా సంపాదకుల మహాసభ మూడవసమావేశం మద్రాసులో జయప్రదంగా జరిగింది. బొంబాయి క్రానికల్ సంపాదకులైన సయ్యద్ అబ్దుల్లా బ్రెల్వీ అధ్యక్షత వహించారు. గత మూడు సంవత్సరాలుగా కె. శ్రీనివాసన్‌గారి అధ్యక్షతను మహాసభ చేసిన కృషి ప్రశంసించబడింది. బ్రెల్వీగారు తమ అధ్యక్షోపన్యాసంలో నేడు ప్రభుత్వ సెన్సారులవల్ల పత్రికా సంపాదకులకు కలుగుతున్న యిబ్బందులను వివరించారు. ప్రజాస్వామిక ప్రభుత్వం క్రిందనే నిజమైన పత్రికా స్వాతంత్ర్యం సాధ్యమౌతుందని తెలిపారు.

మరునాడు ప్రతినిధులయెదుట ఉపన్యసించుతూ శ్రీనివాసశాస్త్రిగారు పత్రికలన్నీ జాతీయనాయకులగు గాంధీజీ - నెహ్రూల విడుదలకు కృషిచేయాలని హెచ్చరించారు. శాంతి సమావేశంలో భారతప్రతినిధులుగా పాల్గొనడానికి, యుద్ధానంతర ప్రపంచంలో అర్హమైన స్థానం సంపాదించడానికి గాంధీజీ - నెహ్రూలను విడుదల చేయించుకోవాలనీ, పత్రికలన్నీ పూనుకుంటే అలాచేయగలమనీ, తెలియజేశారు. నిజమే. కాంగ్రెసు నాయకుల విడుదల రాజకీయ ప్రతిష్టంభన పరిష్కారానికి ప్రధానావసరమైన మాట నిజమే. కాని దీనిని సాధించడానికి శాస్త్రిగారు గాని, మహాసభ తీర్మానాలుగాని మార్గంచూపించలేదు. నేడు భారత ప్రజా ఐక్యత ఒకటే పై కర్తవ్యాన్ని సాధించగల్గుతుంది. దేశరక్షణ, భారత స్వాతంత్ర్యం, ముస్లిం జాతుల స్వయం నిర్ణయ హక్కుపై ఆధారపడిన కార్యక్రమంపై హిందూ - ముస్లిం ఐక్యత, అనే కార్యక్రమంతో భారత ప్రజల అందరి మధ్య ఐకమత్యం నిర్మించడం సాధ్యపడుతుంది. ఇందుకొరకుమహాసభ చర్చలలోగాని తీర్మానాలలోగాని ప్రయత్నం జరగకపోవడం శోచనీయం.

రవాణా సౌకర్యాలు ఏర్పరచి కాగితం హెచ్చుగా దిగుమతిచేయాలనీ, పత్రికలకు హెచ్చుకాగితం సప్లయిచేసి, పేజీలను పెంచరాదనే నిబంధనను తొలగించాలనీ, కోరుతూ తీర్మానంచేశారు. సైనికులకు అందజేయడానికి అన్ని పత్రికలకు అవకాశమివ్వాలని కోరారు. శాంతి సమావేశంలో ప్రపంచమంతటా పత్రికా స్వాతంత్ర్యానికి గ్యారంటీ యివ్వాలనే సూచనను మహాసభ బలపరచింది.

భారత దేశంలోనికి యితర దేశాలనుంచి వచ్చే తంతివార్తలను, ఇచటినుంచి యితర దేశాలకు వెళ్ళే వార్తలను, యెట్టి కారణం లేకుండానే ఆపుజేస్తున్నందులకు అసమ్మతి తెలిపారు. మిలిటరీ అవుసరాలకు నష్టం కలిగించేవార్తలను తప్ప తక్కిన వార్తలను ఆపరాదనియు, ఆపదలచిన వార్తలను క్రింద ప్రెస్ అడ్వయిజరీ కమిటీ ముందు పెట్టాలనీ తీర్మానించారు. బ్రిటిషు పార్లమెంటులో జరిగిన చర్చలు, ఉపన్యాసాలను కూడ భారతదేశంలో ప్రకటించడానికి ఆభ్యంతరాలు కల్గించుతున్నందుకు తీవ్రంగా అసమ్మతి తెలిపారు. ముందు యిలాంటి అభ్యంతరాలను తొలగించి పార్లమెంటు చర్చలను ప్రకటించే అవకాశం యివ్వాలని తీర్మానించారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వంచే అంగీకరించబడిన ప్రెస్ అడ్వయిజరీ సంఘాలతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే సంప్రదించుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు సలహా సంఘాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. అందుచే వార్తా ప్రచురణను కేంద్రప్రభుత్వ శాఖగా యెంచి బాధ్యత తీసికోవాలని కోరుతూ తీర్మానించారు.

మహాసభ తీర్మానాలు అన్నీ పరిశీలించితే, ఒక ముఖ్యమైన లోటు కాన్పించుతూంది. ప్రజలందరిని కల్లోలపరచుతున్న ఆహార సమస్యను గురించి, కరువుకాటకాలను గురించి పత్రికా సంపాదకుల సభ చర్చించలేదు. తీర్మానించలేదు. దేశంలో లక్షలకొలది ప్రజలు ఆకలిమంటలవల్ల చనిపోతూంటే, శక్తి విహీనులై అంటు వ్యాధుల పాల్పడుతూంటే, యీ ముఖ్య సమస్యను గురించి మహాసభ ఆలోచించకపోవడం తీరని లోటని చెప్పాలి. ప్రజా సేవకై ఉద్దేశించబడిన పత్రికలు నేడు ఆహార సంక్షోభాన్నుంచి ప్రజలను రక్షించడానికి పూనుకోవాలి. అందుకొరకు ఆహార వస్తువుల కంట్రోలు, రేషనింగు దేశమంతటా అమలు జరుగునట్లు చేయాలి. సరుకును దాచడం యేవిధంగా ప్రజా క్షేమానికి విరుద్ధమో ప్రచారం చేయాలి. అప్పుడే పత్రికా సంపాదకులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చినవా రవుతారు.

★ మన రాజకీయాలు

ఇంగ్లండులో భారత స్వాతంత్ర్య దినోత్సవానికి సన్నాహాలు

— కంభంపాటి సత్యనారాయణ

నిరుడు "భారత స్వాతంత్ర్య దినోత్సవం" లండన్‌లో అతివైభవంగా జరిగింది. ఊరేగింపులలో, ప్రదర్శనాలలో, బహిరంగ సభలలో మనజాతీయవాంఛ ప్రతిధ్వనించింది. ఈయేడు ఇండియాలీగ్ తరఫున బర్మింగ్‌హాంగ్‌లో "స్వాతంత్ర్య వారం" జరుగబోతూంది. మన దేశంపట్ల అమెరీ అనుసరిస్తూన్న పాడు పంథాపై సమ్మెటదెబ్బలు కొట్టడానికి అతని స్వంత నియోజకవర్గమైన బర్మింగ్‌హాంలో ఈయేడు బ్రహ్మాండమైన సభలు, ప్రదర్శనాలు జరుగుతాయి.

"వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ ఖైదీలందరినీ విడుదలచేసి, వారితో సంప్రతింపులు జరపాలి. భారతీయుల్ని కరువునుండి రక్షించడానికి వారి సహకారం అవసరం. అందుకు తగిన ప్రయత్నాలన్నీ మనం త్రికరణశుద్ధిగా చేయాలి. ఇది వెంటనే జరుగవలసిన పని. అనగా ఇండియా కార్యదర్శి ఆమెరీ యిప్పుడను సరిస్తూన్న పాలసీని మనంభగ్నం చేయాలన్నమాట. బ్రిటిష్ ప్రజలీ కర్తవ్యాన్ని నెరవేర్చుటకు శక్తిని కలిగియున్నారు."

అని ఇండియా లీగ్ కార్యదర్శి ప్రకటిస్తున్నాడు.

కామన్వెల్తు పార్టీకి విజయం

యార్క్‌షైర్‌లో స్కిప్టన్ అనే నియోజకవర్గానికి యీమధ్య ఒక పార్లమెంటరీ ఎన్నిక జరిగింది. గత 26 సంవత్సరాలనుండీ యీ నియోజకవర్గంలో కన్సర్వేటివ్ పార్టీకే విజయం లభిస్తూవుండేది. ఈసారి కామన్వెల్తు పార్టీతరఫున హ్యూలాసన్ పోటీచేశాడు. అతడుఎలెక్షన్ మ్యానిఫెస్టోలో ఇలా ప్రకటించాడు.

"నేడు మనం ప్రజాస్వామ్యంకొరకు,స్వాతంత్ర్యంకొరకు పోరాడుతున్నాం. వీటిని మనం భారతీయులపట్ల కూడా వర్తింపజేయాలి. ఈరోజున భారతీయులు కోరే న్యాయమైన కోర్కెలను నిరాకరిస్తున్న వారిని అధికారంనుండి తొలగిస్తేనేగాని భారతీయులు మన మాటలలో విశ్వాసం ఉంచరు. ఇండియాలో జాతీయప్రభుత్వం లేనిదే వారి ఆర్థిక, రాజకీయ సమస్యలు పరిష్కరింపబడవు."

వోటర్లు తమ 26 సంవత్సరాల సాంప్రదాయాన్ని ఒక్కసారి కాలదన్ని కామన్వెల్తు పార్టీ అభ్యర్థిని గెలిపించారు. బ్రిటిష్ ప్రజల భావాలు (ఇండియాపట్ల) ఎంతవేగంగా అభివృద్ధి పైపు వడుగులెత్తుతున్నాయో తెలుసుకోడానికి యింతకంటె చక్కని వుదాహరణ యేమి కావాలి ?

అమెరీ ఉపన్యాసానికి పోలీసుల సహాయం

స్వాతంత్ర్య దినోత్సవంనాడు బ్రిటిష్ ప్రజలు తన కెట్టి సన్మానంచేస్తారో, అమెరీ మొన్న 8 వ తేదీని రుచిచూచాడు. యార్క్ అనే పట్టణంలో అమెరీ తన పాలసీని సమర్థించుకొంటూ ఉపన్యసించాడు. తనప్రభావంవల్ల బెంగాల్ కరువు సమసిపోయిందనీ, యిక మళ్ళీ కరువు రాకుండా చేయడానికి చర్యలు తీసుకోబడుతున్నాయనీ, బుకాయించాడు. భారతీయులు తమ రాజ్యాంగ విధానాన్ని గురించి ఏకాభిప్రాయానికివస్తే, అది కారం అంతా స్వాధీనం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వాదించబోయాడు. కాని, సభకు వచ్చినవారు యీ కల్లిబొల్లి కబుర్లతో సంతృప్తి పడలేదు. ఒక వ్యక్తిలేచి అమెరీ మీద ప్రశ్నలవర్షం కురిపించాడు. పోలీసులు వచ్చి అతన్ని హాలుబయటకు నెట్టివేశారు. వెంటనే మరొకవ్యక్తిలేచి ప్రశ్నించసాగేడు. అతన్ని కూడా బయటికి తీసుకుపోయారు. అయినా గల్లంతు తగ్గలేదు. అధ్యక్షత వహించిన మేయరు ప్రజలకు విజ్ఞప్తిచేశాడు. తరువాత ఏమిజరిగిందో పత్రికలలో రిపోర్టు చేయబడలేదు.

ఈవిధంగా అమెరీ తన పాలసీని సమర్థించుకోడానికి పోలీసుల సహాయం తీసుకోవలసి వచ్చింది :

బెంగాలు జాతి ఏమయేటట్టు ?

ఈవిధంగా బ్రిటిష్ ప్రజలే మన దేశంపట్ల యింత పట్టుదలతో పనిచేస్తూన్నప్పుడు మన దేశంలోవున్న వివిధ రాజకీయ పార్టీలు తమకర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయా ? కరువు సమస్యను పరిష్కరించడానికి బెంగాల్ ముస్లింలీగ్ మంత్రివర్గం యేమిచేస్తూందో చూద్దాం. సివిల్ సప్లయిస్ మంత్రి షుర్వార్డీ ఢిల్లీలో జరిగిన ధరల కంట్రోలు సమావేశానికి హాజరై తిరిగివచ్చాక పత్రికా ప్రతినిధులతో ప్రసంగిస్తూ పంటను ప్రభుత్వం పెద్దపెట్టునగాని, కొద్దిమాత్రంగాగానీ కొనదలచుకోలేదని తెలియజేశాడు. ఇందుకు కారణం చెపుతూ ప్రభుత్వం ధాన్యాన్ని కొంటుందనే ఆశతో వర్తకులు ధరలను పెంచివేస్తూన్నంతకాలం స్వయంగా కొనే ప్రశ్న వుండదని చెప్పాడు. మార్కెట్టు తారుమారు కాకుండా కొనగలిగినప్పుడే కొంటామన్నాడు.

దీని అర్థంఏమిటి? గతసంవత్సరం బెంగాలులో తిండిదొంగలు ఆడిన నాటకంచూచి కూడా, తాము స్వయంగా సరుకును కొనడానికి అంగీకరించడం లేదన్నమాట. స్వేచ్ఛా వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుట కంగీకరిస్తున్నారన్నమాట. కొత్తపంట నిలవవ్యాపారస్తుల గిడ్డంగులకు యీ సంవత్సరంకూడా చేరడానికి తోడ్పడుతున్నారన్న మాట. బెంగాల్ కరువు యింకా తీవ్రమయేటట్లు చేస్తున్నారన్నమాట. ఇట్టివిధానంవల్లబెంగాల్ జాతి అంతా ఏమికావాలి ? గత 6 మాసాలలో మొత్తం 50 లక్షల మంది కరువుతో మరణించారు. షుమారు 1 కోటి మంది రోగాలతో బాధపడుతున్నారు.

కేంద్రప్రభుత్వంతో కీచులాట

బెంగాల్ మంత్రివర్గం యీ విధంగా తన అసమర్థతను వెల్లడించుకొంటూంటే, కేంద్రప్రభుత్వం తోక్యం కలి (మిగతా 7 వ పేజీ)

మా బెంగాలు పర్యటనం

యస్. వి. నరసయ్య

ఆం. రా. విద్యార్థిసంఘ సహాయకార్యదర్శి

బెంగాల్ కరువు ఒక్క భారతదేశాన్నే గాకుండా, ప్రపంచాన్నంతటినీ ఆందోళన పరచింది. ఇప్పుడు కొత్తపంట కోతకు వచ్చింది కాబట్టి పరిస్థితులేమీ ప్రమాదకరంగా లేవని యితర రాష్ట్రాలలో ఒక అభిప్రాయ మేర్పడింది. ఇదెంతవరకు సరియైనదో తెలుసు కొనుటకు, షుమారు 50 లక్షలమంది ప్రజానీకం మరణించినప్పటికీ, ఎక్కువ బాధ్యతతో ప్రజాసేవలో నిమగ్నులైయున్న బెంగాల్ విద్యార్థులపట్ల ఆంధ్రరాష్ట్ర విద్యార్థిసంఘం తరఫున సౌభ్రాతృత్వమునుతెలియజేయుటకు, డిసెంబరు 22 నుండి జనవరి 5 వరకు నేను, కామ్రేడ్స్ ఎన్. వి. నారాయణ (గుంటూరు జిల్లా విద్యార్థిసంఘ ఆర్గనైజరు) ఎ. పిచ్చేశ్వరావు (కృష్ణాజిల్లా విద్యార్థిసంఘ ఆర్గనైజరు) డి. సురేంద్రనాధ్(తూ. గోదావరిజిల్లా విద్యార్థి సంఘ ఆర్గనైజరు) డిసెంబరు 22 నుండి జనవరి 5 వరకు బెంగాల్‌లోని 8 జిల్లాలలో పర్యటనం చేశాం.

రైలులో దృశ్యాలు

డిసెంబరు 24 వ తేదీని మేము రైలులో ప్రయాణంచేసి గ్రామసీమలకు వెళ్తూంటే, ఒక కాబూలీవాలా ఇంగ్లీషులో వ్రాసియున్న ఒక చీటీని తీసి, చదివి అర్థం చెప్పమన్నాడు. చదివాం. అందులో ఉన్నవిషయం యిది : ఒక మధ్యతరగతి కుటుంబీకుడు తన గ్రామఫోనును, కొన్ని రికార్డులను యీ కాబూలీకి తాకట్టుపెట్టి రు 32 అప్పు తీసుకున్నాడు. వాటికి నెలకు 2 అణాలు వడ్డీ, 2 నెలలలోగా సొమ్ము యివ్వకపోతే, ఆ వస్తువులపై తనకెట్టి అధికారం ఉండదు. బెంగాల్‌లోని మధ్య తరగతి కుటుంబీకులు యిదేవిధంగా తమకున్న ఆస్తులన్నిటినీకోల్పోతున్నట్లు మాతోటి ప్రయాణీకులు చెప్పారు.

మా పెట్టెలోనే 25 సంవత్సరాల వయస్సుగల ఒక స్త్రీ మలేరియాతో బాధపడుతూంది. ఆమె తండ్రి మావద్దకువచ్చి, మలేరియా మాత్రలేమైనా ఉన్నాయా? అని అడిగాడు. నేను నాలుగుమాత్రలిచ్చి ఆయన చరిత్ర ఏమిటని అడిగాను. కలకత్తా డన్‌లప్ కంపెనీలో అతడు పనిచేస్తూన్నట్లూ, మలేరియావల్ల ఆరోగ్యం క్షీణించుటవల్ల యజమానులు తొలగించినట్లు, అతడు చెప్పాడు. తన స్వగ్రామంఅయినా వెళ్లి సొంత యింట్లో ప్రాణం విడుద్దామనే సంతృప్తికై అతడిలా ప్రయాణంచేసి వెళ్తున్నాడు.

చిట్టగాంగ్ వెళ్ళడానికి చాంద్‌పూర్‌లో స్టీమరెక్కాం. స్టీమరులో షుమారు 100 మంది నిరాధారులు కనిపించారు. వారు 2, 3 యకరాల పొలాలలో సేద్యంచేసుకుని బ్రతికేవారు. కరువువచ్చాక, ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొన్నారు. పురుషులు మరణించడమో లేక తమ్ము విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవడమో, జరిగింది. వీరు సంయుక్త పరగణాలకువెళ్ళి కొందరు ఉదారహృదయులుపోసిన గంజినీళ్ళతో పొట్ట గడుపుకొనేవారు. కాని, అనేక వేలమంది నిరాధారులు తమవలె అక్కడికి వస్తూండడంవల్ల, గంజిదొరకడం దుర్లభమయింది. ఇక తమప్రాంతాలకైనా పోయి ప్రాణాలు విడుద్దామని బయల్దేరి వస్తున్నారు. వారెంతో నిశ్చింతగా "ఇతరులవలె మేంకూడా నేడో, రేపో రాలిపోతాం" అని చెబుతూంటే, వారి ప్రాణాలపైఆశ ఎన్నడో పోయిందని మేం అర్థంచేసుకున్నాం. భయంగాని, ఆందోళనగాని, వారిముఖాలలో కనబడ లేదు.

మానవత్వమే నశించుతోంది!

రంగపూర్ జిల్లా పార్వతీపురంలో ఒక మధ్యతరగతి కుటుంబం 15 రోజులనుండి తినడానికి తిండిలేక, ప్రతిష్ఠకొరకు ఉచిత భోజనశాలలకు వెళ్ళక, వస్తులుపడ్డారు. ఆతరువాత ఆగలేకపోయారు. 16 వ రోజున తండ్రి, కొడుకుకలిసిఉచితభోజనశాలకుబయల్దేరారు. తండ్రికిగంజిదొరకలేదు. కొడుక్కిమాత్రమేదొరికింది. కాని, అదితనకైనాసరిపోదు. ఇక తండ్రికేమియిస్తాడు ? తానొక్కడూ, తండ్రి చూస్తూండగానే, ఆగంజికాస్తా తాగివేశాడు; కాని, పాపం జీర్ణించుకోలేక, అరగంటలో ఆగంజినికక్కి మరణించాడు. మరణించిన కొడుకునుచూచి తండ్రి దుఃఖించలేదు. పైగా సంతోషంతో శవాన్ని పక్కకు నెట్టి, కక్కినగంజిని నాకడం ఆరంభించాడు. ఇదిచూచి మా తలలు తిరిగిపోయాయి. ఇక అక్కడ నిలబడలేకపోయాం.

కుధిర్‌కిలీ (చిట్టగాంగ్ జిల్లా) అనే గ్రామములో మేంవెళ్ళిన రోజునే ఒకతల్లి చేతులార ముద్దులు మూటగట్టే తన పుత్రుని చంపివేసింది. బ్రతికిఉంటే, వానికి కూడా తన గంజిలో భాగం యివ్వవలసివస్తుందిగా!

కలరా ఇంజెక్షన్లు పనిచేయవు !

కుధిర్‌కిలా గ్రామంలోనే కలరా ఇంజక్షను లిచ్చిన రోగులు మరణించడంచూచి, మేము ఆశ్చర్యపడ్డాం. కారణం ఏమిటని స్థానిక డాక్టర్లనడిగాం. ఇంజెక్షన్లద్వారా యిచ్చిన మందు శరీరంలో ప్రవహించడానికి రక్తం లేదని వారు జవాబిచ్చారు. ఇంజెక్షన్లకు బదులు స్పెషల్ వైద్యసౌకర్యాలు చేయకపోతే, వారిని రక్షించలేమని వారు విశదీకరించి చెప్పారు. మలేరియా రోగులు క్వైనైన్ మందును కడుపులో యిముడ్చుకోలేక, అరగంట సేపటికి కక్కివేయడంకూడా చాలాచోట్ల జరుగుతోంది. అనేక రోజులనుండి వస్తులున్నవారికి ముల్లంగిదుంపలు, పప్పు, అన్నం కలిపిన పదార్థాన్ని కడుపులో పోస్తే, జీర్ణకోశం పనిచేయక, చనిపోయేవారు వేలకువేలు ఉన్నారు. అపులుసును రుచిచూద్దం కోసం మేమొక గంగాళం వద్దకు వెళ్లాం. రుచిచూద్దంమాట అటుంచి, వాసననుకూడా సహించలేకపోయాం; అందులో ముల్లంగిదుంపలే ఎక్కువగా కనపడ్డాయి.

బట్ట కరువు

ఒంటినిండా బట్టయినాఉంటే, ఇల్లు విడిచి ఎక్కడికైనా బయల్దేరవచ్చు. కాని, బెంగాలులో యిదీ కరువయింది. మేము జెస్సూరు జిల్లాలో వంకా అనే గ్రామం వెళ్ళినప్పుడు వీధులలో మనుష్యసంచారం లేకుండుటచూచి కారణం ఏమిటని అడిగాం. ఇండ్లలోని స్త్రీలు గుడ్డలులేక, బయటికి రావడంలేదనీ, పురుషులు ఒక్కొక్క చిరుగుల బొంతధరించి గంజికోసం బయటికివెళ్ళారనీ, జవాబిచ్చారు. చిట్టగాంగ్ జిల్లాయందలి షషన్‌గిరి గ్రామములో ఒకపురుషుడు స్త్రీలు ధరించే లంగావేసుకొని, కిచెన్‌కు వచ్చాడు. అతనిభార్య కొన్నాళ్ళక్రితం చనిపోయిందనీ, కూతురు ఆకలిబాధను సహించలేక శరీరాన్ని అమ్ముకొని జీవిస్తూందనీ, తనకు బట్టలేక భార్యతాలూకు లంగాలుకట్టుకొని తిరుగుతున్నాననీ అతడుచెప్పాడు. అనేక గ్రామాలలో స్త్రీలు తమకుగల ఒక్క వస్త్రాన్ని తెల్లవారకముందు చీకట్లో ఉతుక్కొని, ప్రక్కనే ఆరవేసుకొని, సూర్యోదయంకొరకు ఎదురుచూస్తూ దొరువులలో (మంచినీళ్ళ కుంటలు) దాక్కొని కూచోవడంచూచాం. వృద్ధులు, పసిపిల్లలు యీచలికాలంలో శరీరాన్ని కప్పుకోవడానికి గుడ్డలేక, తెల్లవారేటప్పటికి ముద్ద అయిపోతున్నారు.

పడుపువృత్తి

తినడానికి తిండిదొరక్క, పల్లెటూళ్ళ స్త్రీలు మానాభిమానాలనుసైతం లెక్కజేయక పట్టణాలలో పడుపువృత్తికి దిగుతున్నారు. కొందరు సుఖవ్యాధులతో మరణించినట్లు కూడా మేంవిన్నాం. తల్లితండ్రులే కొద్దిపాటి సొమ్ముకాశించి, తమకూతుళ్ళను సానికొంపలలోఅమ్ముతున్నారు. మేం రంగపూర్ వెళ్లటకు కొద్దిరోజులు ముందు రెండు పడవలలో యీవిధంగా అమ్మివేయబడ్డ స్త్రీలను తీసుకుపోతూంటే, మహిళా ఆత్మరక్షణ సమితి వర్కర్లు వారిని రక్షించారు.

తిండిదొంగలే కరువుకు కారణం

ఢక్కా జిల్లాలో పర్యటనంచేస్తూ, సుధీర్ గంజ్ అనే గ్రామం వెళ్ళాం. అక్కడ క్రిందటి సంవత్సరం నిలవవ్యాపారస్తులు బియ్యం మణుగు 1 కి రు 12 లకు కొని, రు 80, 100 లదాకా పెంచి, తమ ప్రాణాలు బలిగొన్నారని పేదరైతులు మాతో చెప్పారు. దానికి సమీపంలోఉన్న నారాయణగంజ్ అనే గ్రామంవెళ్ళాము. అక్కడొక నిలవవ్యాపారస్తుణ్ణి కలుసుకొని, కరువుకు కారణం ఏమిటని అడిగితే, అతడు సిగ్గయినా లేకుండా తనవంటివారు వేలకొద్దీ మణుగుల బియ్యం చౌకగా కొని, విపరీతమైన లాభాలకు అమ్మడమేనని చెప్పాడు ; గతసంవత్సరం తానీ విధంగా 4 లక్షలరూపాయలు సంపాదించినట్లు చెప్పాడు. ఇప్పుడు మాయెదుట పశ్చాత్తాపం నటించి, మమ్మల్ని నమ్మించడానికి రు 10 కరువునివారణ నిధికని మాచేతుల్లోపెట్టాడు ;

6 మాసాలక్రితం దొంగమార్కెట్టులో మూలుగుతూన్న సరుకు యిప్పుడు బయట పడుతోంది. వెనుకటిధాన్యం రాష్ట్రం దాటి ఎక్కడికీ పోలేదనీ, తిండిదొంగల కొట్లలో ఉన్నదనీ, పై ఘటనలే తార్కాణం.

మాపక్కనే జపాన్ బాంబులు !

చిట్టగాంగ్ జిల్లా 32 సార్లు జపాన్ బాంబులకు గురిఅయింది. ఇండియాకు సరిహద్దులో ఉన్న చిట్టగాంగ్‌జిల్లా ప్రజలు కరువుతో ప్రాణాలు విడుస్తూంటే, వారి మనోనిబ్బరాన్ని నాశనంచేయుటకు జపాన్ సామ్రాజ్యవాదులు బాంబులవర్షం కురిపిస్తున్నారు. మేము డిసెంబరు 26 వ తేదీని ఒక గ్రామంలో ఉన్నాం, అకస్మాత్తుగా విమానదాడి హెచ్చరికవచ్చింది. రంయ్‌మని ఆకాశంమీద జపాను విమానాలు ప్రత్యక్షమయాయి. కిందనుండి మన విమానాలు వాటినెదుర్కొన్నాయి. కొన్ని బాంబులుకూడా పడ్డాయి. మాగ్రామానికి పక్కనే ఆ యూనియన్ కమ్యూనిస్టుపార్టీ సభ్యుల సమావేశం జరుగుతోంది. దానికి అతిసమీపంలో ఒక బాంబుపడింది. కాని, అదృష్టవశాత్తు అది పేలలేదు. కాని పేలిన మరొక బాంబు తాలూకు ముక్కలు ఒక కామ్రేడ్‌కు తగిలి, తీవ్రమైన గాయాలుతగిలాయి.

చిట్టగాంగ్ ప్రజలకు విమానదాడులంటే సామాన్యవిషయ మైపోయింది. మొదటి రోజుల్లో ఉన్నగాభరా ఇప్పుడులేదు, గ్రామస్థులెవరూ కంగారుగా యిటూ అటూ పరుగెత్తడం మేము చూడలేదు. 32 సార్లు జపాన్ బాంబులకు గురియై అనేక ప్రాణాలనుగోల్పోయిన చిట్టగాంగ్‌ప్రజలు జపాన్ కరపత్రాలు చదువుకుని, జపాన్ స్వరాజ్యం యిస్తుందనే ప్రచారం విషప్రచారం తప్ప మరొకటి కాదని నమ్ముతున్నారు. నమ్మడమేకాదు. తమకుగల చిన్న సాధనాలతో తమ యిళ్ళు, వాకిళ్లు రక్షించుకుందామని ముందుకొస్తున్నారు. బర్మా సరిహద్దులోనున్న ఒకానొక సబ్‌డివిజన్‌లోని ప్రతి గ్రామంలోను (200 గ్రామాలు) జపాన్ దాడి ఎక్కువగాఉన్న రోజుల్లో హిందూముస్లిం భేదాలను పాటించకుండావాలంటీరుదళాలనేర్పరచుకొని, రేయింబగళ్ళుపొలాలలోను, వీధులలోను వంతులప్రకారం కాపలా కాచారు. ఆయుధాలకొరకు జిల్లాఅధికారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. తమకున్న కాడి. — మేడి. పలుగు—పార తీసుకొని గెరిల్లాపోరాటాలకు తయారయారు. ఈగాధలు విని బర్మావలె బెంగాలుజపాన్ రాక్షసులకులోనుగాదనే నమ్మకం నాలో కలిగింది.

సంయుక్త ఆహారకమిటీ

ఆహార సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం ఒకవైపు ప్రజాసహకారాన్ని తృణీకరిస్తూంటే, మరొకవైపు ప్రజాసంస్థలు తమ కర్తవ్యాన్ని ధైర్యంతో నెరవేరుస్తున్నారు. జెస్సూర్ జిల్లాలో అఖిలపక్ష ఆహారకమిటీ 56 గ్రామాలలో ప్రభుత్వ సహాయం లేకుండానే రేషనింగ్‌ను అమలుపరచ నిశ్చయించింది. అందు కవసరమైన ధాన్యాన్ని కొనుటకు ప్రజల దేశభక్తిని రేకెత్తించి, ప్రజల వద్ద అప్పు వసూలుచేస్తున్నారు. తిండిదొంగలు దీన్ని భగ్నంచేయుటకై కంట్రోలుధర కంటె రు 3 అధికంగా యిస్తామని చెప్పారు. కాని, వాలంటీర్ దళాలు తిండిదొంగలస్టాకును పట్టుకొని, గ్రామస్థులమధ్య వారికి బుద్ధిచెప్పి పంపించారు. గోబురిజంగా అనే గ్రామంలో ఒక రైతు క్రిందటి సంవత్సరం అధిక ధరలకు తనధాన్యాన్ని తిండిదొంగల కమ్మితినని దానిఫలితం అనుభవిస్తున్నాననీ, చెప్పి ఈయేడు కంట్రోలుధరకు రైతుసంఘం నడుపుతూన్న 'ధర్మగులా'కు అమ్ముతానని చెప్పాడు.

జమీందార్లు సహితం కరువుపరిష్కారానికి ముందు కొస్తున్నారు. ఫతేబాద్ (24 పరగణాలు) అనేగ్రామంలో ఒక జమీందారు మాతో చర్చిస్తూ, స్వేచ్ఛావ్యాపారమే మంచిదని వాదించాడు. దానివల్ల వచ్చే ముప్పును మేము వివరించగా, సంతోషంతో ఆయన వారానికొక మణుగుచొప్పున రిలీఫ్ కిచెన్‌కు ఉచితంగా యిస్తానని వాగ్దానంచేశాడు. తన కుటుంబ ఖర్చులుపోగా మిగిలిన స్టాకును కంట్రోల్‌ధరకే రైతుసంఘానికి కమ్ముతానని చెప్పాడు. ఇంతేకాదు. గ్రామస్థులవద్ద ఆయన రు 2500 వసూలుచేసి, కంట్రోలుధరలకు సమిష్టిగా కొనుటకు ఏర్పాట్లు గావించాడు. గోబురిజంగా అనే గ్రామంలో మరొక జమీందారు స్థానిక రైతుసంఘానికి రు 12000 వడ్డీ లేకుండా అప్పుయిచ్చి, గ్రామస్థులకై చౌకగా ధాన్యం లభించేటందుకుతోడ్పడ్డాడు. ఈయన కూడా కంట్రోలు ధరకే తన ధాన్యం అమ్ముతానని వాగ్దానం చేశాడు. ఇతడు స్థానిక కమ్యూనిస్టులతో ; "మీరు సరియైన ఆహారమైనా తినకుండా పనిచేస్తున్నారు. ప్రతిరోజూ మా యింటికివచ్చి, ఇన్ని పాలుతాగి వెళ్తూ ఉండండి ;" అని ఆతిథ్యమిచ్చాడు.

ఈవిధంగా బెంగాల్‌లో అనేక ప్రాంతాలలో ఆహార సమస్యా పరిష్కారం కొరకు ప్రజలంతా ఐక్యతతో పాటుపడుతూంటే, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తగవులతో కాలం గడపడం మాలో ఆశ్చర్యం కలిగిందింది. (ఇంకా వుంది.)

బాలసంఘ నాటిక

★

విమానదాడిలో

—• పాత్రలు •—

పద్మావతి — తల్లి
రాజ్యం — పెద్దకూతురు
సుశీల — పదేళ్ళ చిన్న కూతురు
రత్నం — తండ్రి

[6-10-1943 నాటి రాత్రి మద్రాసులో సమయం: రాత్రి పది గంటలు. తల్లి, కూతుళ్ళు, కూర్చునిమాట్లాడుకొంటుంటారు.]

సుశీల : అమ్మా! సినిమా బాగుందే! ఇన్నాళ్ళనుంచి మనం మద్రాసులో ఉన్నాం: ఇటువంటి సినిమా చూడలేదు; మన రాజ్యం అక్కయవచ్చి ఈ సినిమా చూపించింది. అమ్మా! బాంబులే: పిల్లలమీద కూడా వేశారు; దుర్మార్గులు.

పద్మావతి : (అసంగతులు వినకూడనట్టు) ఊఁ, చాల్లే! ఏదన్నా చూచినప్పటినుంచి అదే పట్టుకొని వ్రేగాడతావు....

సుశీల : అదికాదే! అన్ని బాంబులు పడుతుంటే, ఆసినిమా ఎలా తీశారో!

పద్మావతి : ఇక ఇది నిద్రపోదమ్మా: రాజ్యం! ఎప్పుడైనా, ఎక్కడకైనా వెళ్ళితే ఆరోజల్లా ఇలానే చంపుకు తింటుంది; ఆ రాత్రి ఇక నిద్రేఉండదు.

రాజ్యం : అది కాదమ్మా! నువ్వివాళ సినిమాకువచ్చి చూడలేదుకాని; నాకళ్ళవెంట నీళ్ళు వచ్చాయి.

పద్మావతి : మీమొఖం! మీరు వట్టి అర్భకురాళ్ళయి, ఏదిచూచినా ఉప్పెనవచ్చినట్లు భయపడతారు. నేను ఏసినిమా చూచినా, కళ్లమంటలెక్కి నీళ్ల కారుతాయి. (సుశీల, రాజ్యం నవ్వుతారు.)

సుశీల : అమ్మకేమీతెలియదే అక్కయ్యా! మొన్న మాంబళం వెళ్లుతుంటే ఇంత పట్టంలో రిక్షా ఎక్కనంటే ఎక్కనని నడిచి వచ్చింది.

పద్మావతి : (తన తప్పులు బైటపడుతున్నట్టు) ఇప్పుడన్నీ జ్ఞప్తికి వస్తాయి!

రాజ్యం : సుశీల చెప్పేది అదికాదమ్మా! నిజంగా ఇవాళ మేముచూచిన సినిమా అందరూ చూడవలసిందే; "మాస్కోవద్ద జర్మను అపజయాలు" కళ్ళకుకట్టినట్లు చూపారు. నాజీలు బాంబులు వేసేటప్పుడు, పిల్లల్నీ ఆడవాళ్ళనీ, గమనించికూడా విమానాల్లోంచి వారిమీద బాంబులువేశారు. ఆబాంబులు వేసినప్పుడు పసిపిల్లలు బూడిదఅయి, మరుక్షణం గాలిలో కలిసిపోవడంకూడా మనంచూస్తాము. అప్పుడు రాతిగుండెలుకూడా కరుగుతాయి.

పద్మావతి : అలా పిల్లలమీద బాంబులు వేసుకొనడం వాళ్ళకేమి పోయేకాలం! ఆ యుద్ధమేదో ఊరిబైట ఏడవరాదూ? ఇక్కడకూ యుద్ధం వస్తుందనుకొంటున్నారు. మన ఇళ్ళమీదకూడా బాంబులు వేస్తారేమిటి?.... పిడ్చినట్టేవుంది; కాలం!

సుశీల : అమ్మా! ఆ సినిమాలోనే-విమానాలువచ్చి బాంబులు వేస్తుంటే మనం ఎలా ప్రాణాలు కాపాడుకోవాలోకూడా చూపారు. విమానాలు బాంబులువేయడానికివస్తే, నేనలా చేస్తాను. అక్కయ్యగారిఇస్కోల్లో బాలసంఘం పెట్టారు. దానిలో పిల్లలు బాంబులనుంచి ఎలా తప్పించుకోవాలో ఆటలు, పాటలు, నేర్పుతున్నారు. నేనూ వెళ్ళాను. బాంబులు పడుతుంటే ఎలా పడుకోవాలో మీకుచెప్పనా? (అని బోర్లపడుకొని చెవులుమూసుకొని పక్క క్రింద పుల్లముక్కపెట్టుకొంటుంది.) చూస్తున్నారా?

రాజ్యం : నీకు ఇంకా బాగా చేతకాలేదు. అలా పైకి చూడకూడదు. బాంబులుఏటవాలుగా పడతాయి కనుక. నేలమీద ఆపాద మస్తకం ఎంత అంటుకొని పడుకొంటే అంత మంచిది.

సుశీల : అక్కయ్యా! నువ్వన్నా నాల్గురోజులు ఆ పద్ధతులన్నీ నేర్పవూ?

రాజ్యం : నువ్వు నేర్చుకొంటే ఎందుకు నేర్పనూ?

పద్మావతి : అన్నీ ముదిమాటలు; ముదిచేష్టలు, సుశీలా! ఇంకా నిద్రరావడం లేదే మీకే! నాన్నగారుంటే ఇంకా వాగుతుంది.

రాజ్యం : దీని వాగుడు ఆయన వినవలసిందే కాని మేం వినలేమమ్మా!

రాజ్యం : అమ్మా! దానిసంగతి అలా వుంచు. ఈ రోజుల్లో ప్రాణం కాపాడుకోవడం కోసం పిల్లలూ, పెద్దలూ అందరూ ఉపాయాలు నేర్చుకోవలసి వుంది. ఏ సమయాన విమానాలు వచ్చి బాంబులు వేస్తాయో తెలియకుండా ఉంది.

పద్మావతి : మీ మొఖం! ప్రజలనుచంపి వాడేమి కట్టుకుపోతాడే?

2 వ దృశ్యం

[ఆ రాత్రి మూడుగంటలు. విమానదాడి హెచ్చరిక వినబడుతుంది.]

పద్మావతి : (నిద్రనుండి హఠాత్తుగాలేచి) రాజ్యం! రాజ్యం!! అవిగోనే విమానాలు వస్తున్నాయట. మరకూత కూసింది. లేవే!

రాజ్యం : (నిద్రకళ్ళు నులుముకొంటూ గాభరాతో) వాటిని చూడ్డానికి బైటకు వెళ్ళకే అమ్మా!

పద్మావతి : సుశీల విమానాలసంగతి చెప్పిచెప్పి నిద్రపోయింది. దాన్ని లేపి తీసుకురా! చూస్తాండేమో! (అని త్వరత్వరగా వీధిలోకి వెళ్ళి, ఆకాశంవంక చూస్తుంటుంది; హోరున విమానంమోత వినబడుతుంది.)

రాజ్యం : (పరుగెత్తుకొని తల్లిదగ్గరకు వచ్చి) అమ్మా! రావే! వాటిని చూడకూడదే. (అని చేయిపట్టుకొని లాగుతుంది.)

పద్మావతి : పోవే! మనకేంభయం? మనల్ని చంపి ఏం కట్టుకుపోతాడు? (అంటూ పైకి చూస్తుంటుంది. ఢాం! ఢాం!! ఢాం!!! అని బాంబులధ్వని వినబడి ఆకాశం మెరుస్తుంది; కళ్ళు జిగేలుమంటాయి.)

రాజ్యం : చూర్ధం అయిందా? ఇక లోపలికిరా!....రావే అమ్మా! రావూ? నేను లోపలికి పోతున్నాను. (అని లోపలికి వెళ్ళి ఆదుర్దాతో మళ్ళావచ్చి) రావే అమ్మా! నా మాట విని లోపలికిరా!

పద్మావతి : ఉండవే! మన అరుగుక్రింద ఎవరో పడుకున్నట్టున్నారు చూడు.

రాజ్యం : (పరిశీలనగాచూచి) ఊఁ. చూడు. ఎవరో దారిని పోయేవారు ప్రాణం రక్షించుకొనడానికి అలా పడుకొన్నారు. ఇంటిలో ఉన్న మనం అలా చేయకపోవడం సరికదా, వీధుల్లోకివచ్చి నిలబడుతున్నాం. ఇలా నిలబడితే, విమానాలకు మనం గద్దలకు మాంసం ముక్కల్లా కనబడుతాం.

పద్మావతి : అన్నీచాదస్తాలు! పద. లోపలికి పోదాం. (అని లోనికి వస్తారు.)

పద్మావతి : (నల్గుమూలలాచూచి) పక్కమీద సుశీల ఏదే! అది మనతో చూడ్డానికి వీధిలోకి వచ్చిందా? (అని కంగారుగా నలుమూలల వెతుకుతుంది.)

రాజ్యం : ఏమో! ఈ బాంబుల మోతవిని, ఎక్కడకైనా పరుగెత్తిందేమో! సుశీలా! సుశీలా! (ఓయ్ అనే కూతతో 'ఆల్ క్లియర్' కూతకూడా వినపడుతుంది.) ఎక్కడున్నావే?

—• ప్రవేశం: రత్నం •—

రత్నం : ఏమిటా కంగారు?

సుశీల : (తను పడుకొన్న మంచంక్రింద నుంచి పైకివచ్చి) నాన్నా! విమానాలు వచ్చినప్పుడు ఎలా పడుకోవాలో నాకుచెప్పి వీళ్ళిద్దరూ వీధిలోకి చూడ్డానికి పోయారు. అదిగో ఆ అలమారు గాజుతలుపులు పగలగొట్టి ఆ మంచంక్రింద ప్రాణరక్షణకు పడుకోవలసిన విధంగా పడుకొన్నాను.

రత్నం : మంచి పని చేశావు! నీకున్న బుద్ధి వీళ్ళకెవరికీరాదు. ఇప్పుడు నేవస్తుంటే ఏమి జరిగిందో తెలుసా? నేను నీలానే రోడ్డుపక్కగా పడుకొన్నాను. నాకుదూరంగా ఒకతను నిలబడి చూస్తున్నాడు. బాంబు ముక్కఉతగిలి అతను చనిపోవడం నాకళ్లారా చూచాను. సుశీలా! నువ్వెప్పుడయినా సరే విమానాలు వస్తుంటే ఎగబడి వీధిలోకి పోకు.

సుశీల : ఆఁ అలాగే నాన్నా!

పద్మావతి : ఓసి, నీ కడుపుడకా! మాకు బుద్ధివచ్చేటట్టుచేశావు. నీకివన్నీ ఎవరు నేర్పారే?

సుశీల : "బాలసంఘ సభ్యులం, భరతమాత పుత్రులం!" (అందరూ ఆనందంగా నవ్వుతారు.)

(తెర సంతోషంగా జారుతుంది.)

— డాక్టరు రాంబాబు

వెళ్లిపోదామా....

★

వెళ్ళిపోదామా?
మామా
వెళ్ళిపోదమ పట్నవాసపు
కుళ్ల వీధులలోబడి ॥వె॥
....
ఈన మోపైవున్న పైరులు
ఏటిమునకల పాలుజేసి,
కొంపగోడీ విడిచి, పట్టెపు
కూటికై వూరేగవలెరా ॥వె॥
....
పంటతల్లిని ఏ రహస్యపు
పాతరల దైదుంచినారో!
గుండెలోన ఎడారి మండే
గోడెరుంగ దికేమి దిక్కో ॥వె॥
....
ఒడలుపెంచిన గడ్డమీదే
వారిగిపొయ్యే రాతలేదో-!
ఊరుగానీ వూరులో చితి
పేర్చుకొమ్మని నొసటివ్రాలో! ॥వె॥
....
రాజనపు రతనాలభూమిని
ఏమనీ నెలవడిగి పోదము?
ఏకడల మన్నయిన తనలో
ఇమిడిపోనక తీరదనరా ॥వె॥
....
గడిచిపోయినవా సువాసన
ఘడియలిక మన బ్రతుకుతెరువున?
కాలమొక్క మహాగ్నికుండము
కాచుకొన్నది ముందు మనకై ॥వె॥

— కొనకళ్ళ వెంకటరత్నం.

డిటెన్షన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఐక్యకృషి

పబ్లిక్ పరీక్షలకు కూర్చోడానికి అర్హత వుందా లేదా అనేది విచారించడానికి, ప్రతి సంవత్సరం డిశంబరులో అధ్యాపకులు పరీక్షలుపెడతారు. ఈ పరీక్షలలో కొంతమందిని పబ్లిక్ పరీక్షకు అర్హతలేదంటూ కొంతమందిని డిటైన్ చేయడం ఆచారమయింది. పరీక్షలలో గెలుపొందడానికి అవకాశం ఉన్నవాళ్లకూడా, ఈ వడపోతవల్ల ఒక సంవత్సరమంతా వృధాగా కాలం గడుపవలసివస్తుంది.

అందుచే అనవసరమైన ఈ డిటెన్షన్లకు వ్యతిరేకంగా ఆంధ్రదేశ విద్యార్థిఉద్యమం అనేక సంవత్సరాలుగా కృషిచేస్తూవుంది.

ఈ సంవత్సరం గుంటూరుజిల్లా విద్యార్థిసంఘ ఐక్యకృషి ఫలితంగా ఈ వడపోత కొంతతగ్గింది.

ఆగస్టుకు పూర్వం

1942 లో విద్యార్థులంతా ఐక్యంగా ఉండటంవల్ల డిటెన్షన్లు 100 కి 5 కంటె ఎక్కువ లేవు. కాని ఆగస్టుతర్వాత విద్యార్థులు చీలిపోయి బలహీనపడుటవల్ల 100 కి 25 మంది దాకా డిటైన్ చేశారు.

ఈసంవత్సరం రాష్ట్రవిద్యార్థి ఫెడరేషన్, డిటెన్షన్ వ్యతిరేకప్రచారాన్ని గురించి ఒక కరపత్రం ప్రకటించింది. దాని నాధారంచేసికొని విద్యార్థులు ఆందోళనచేయ ప్రారంభించారు. 1943 డిశంబరు 1 న డిటెన్షన్ వ్యతిరేకదినం జరిగింది. స్థానిక హెడ్మాష్టర్ల వద్దకు రాయబారాలువెళ్ళారు. జాతీయవిద్యార్థిసంఘ సభ్యులుకూడ ఈవిషయంలో కలిసివచ్చారు. ఈ ఐక్యకృషిఫలితంగా విద్యార్థులు హైస్కూలులో కొన్నివిజయాలుసాధించారు.

ఒంగోలులో రెండు విద్యార్థి సంఘాలు పెద్దలద్వారా హెడ్మాష్టరుతో చర్చించారు. తత్ఫలితంగా డిటెన్షన్లు తగ్గించబడ్డాయి. ముగ్గురిని మాత్రమే డిటైన్ చేశారు.

బాపట్లలో 34 గురు విద్యార్థులను, హెడ్మాష్టరు డిటైన్ చేయదలచాడు. కాని పెద్దల రాయబారఫలితంగా 9 మందినే డిటైన్ చేశారు.

కొల్లూరులో మొదట 7 గురిని డిటైన్ చేయగా, విద్యార్థి సంఘకృషి ఫలితంగాపెద్దల జోక్యంవలన, 4 గురికి తగ్గించబడింది.

రేపల్లిలో జనవరి 4 వ తేదీన విద్యార్థులు ప్రతి ఉపాధ్యాయుని కలిసికొని చర్చించారు. తర్వాత హెడ్మాష్టరువద్దకు పెద్ద రాయబారం వెళ్ళారు. ఇచ్చట ఎవ్వరినీ డిటైన్ చేయలేదు.

ఇలా కొన్నిచోట్ల విజయం సంపాదించారు విద్యార్థులు. కాని తురిమెళ్ళలో హెడ్మాష్టరు గారు ఇంకోరకంగా ప్రవర్తించారు. జనవరి 4 వ తేదీన 150 మంది విద్యార్థులు రాయబారం వెళ్ళారు. హెడ్మాష్టరుగారు ఎవ్వరినీ డిటైన్ చేయనని వాగ్దానంచేశారు. కాని ఆ రాత్రి 11 మందిని డిటైన్ చేసినట్లు వ్రాసి, గ్రామం వదిలి తమ బంధువుల ఇళ్ళకు పోయారు. ఇపుడక్కడ రెండు విద్యార్థి సంఘాలు డిటెన్షన్ కు వ్యతిరేకంగా ఆందోళన జరుపుతున్నారు.

గుంటూరుజిల్లాలోని విద్యార్థుల ఈ ఐక్య కృషి ప్రశంసనీయం. రాజకీయభేదాభిప్రాయాలున్నా స్థానిక సమస్యలపై కృషిచేయుటద్వారా, విజయాలను సాధించవచ్చునని ఇది తెలియజేస్తోంది.

★ రైతు సమస్యలు

వార్ బాండ్సు విషయంలో ఉద్యోగుల నిరంకుశత్వం

నూజివీడు తాలూకాలో కృష్ణవరం అనే గ్రామముంది. అక్కడ రైతుసంఘ వర్కర్ల ప్రచారం ఫలితంగా రైతులు గత నెల 30 వ తేదీన తమశక్తి సామర్థ్యాలనుబట్టి సమిష్టిగా రు. 2000 లకు వార్ బాండ్సు కొనుటకై సొమ్ము వసూలు చేసుకున్నారు. కాని, ఆ తాలూకా రివెన్యూ ఉద్యోగులకు యీ ప్రజాసమీకరణ గిట్టలేదు. 3-1-44 వ తేదీని తహసీల్దారు, డిప్యూటీ కలెక్టరు, రివెన్యూ ఇన్ స్పెక్టరు కలిసి ఆ గ్రామానికి వెళ్ళి, రు. 4000 చెల్లించవలసిందనీ, లేనిచో రు. 400 డిస్కౌంటు యివ్వమనీ, నిర్బంధించ సాగారు. రైతులు రు. 2 వేలకంటె అధికంగా యిచ్చుకోలేమని వాదించారు. కాని, వినలేదు. గ్రామస్థులు 4 వ తేదీని డిప్యూటీ కలెక్టరు కోర్టుయెదుట హాజరు కావలసిందని, పూచీకత్తులపై బలవంతంగా సంతకాలు చేయించుకొనివెళ్ళారు.

యనమడల అనే మరొక గ్రామంలో యిద్దరు వ్యక్తులవద్ద రు. 100 లు యుద్ధబాండులకై యివ్వవలసిందని తహసిల్దారు ఒత్తిడి తీసుకొచ్చాడు. రు. 50 చొప్పున మాత్రమే యివ్వగల్గుతామని వారు చెప్పి సొమ్మును నవంబరు మాసంలో తహసీల్దారు చేతికి యిచ్చారు. ఆసొమ్ముకు బాండ్లు యివ్వమని అడిగితే, యివ్వక, మిగతా రు. 50 కూడా తీసుకురావలసిందని బలవంతం చేశాడు. వారిద్దరూ రు 50 చొ॥ అప్పుతెచ్చి 31-12-43 న అదనంగా చెల్లించారు. కాని, తహసీల్దారు యిప్పుడైనాకూడా బాండ్సు యివ్వలేదు. కారణం, మొదటి రు 50 లు యుద్ధబాండ్లకు కాకుండా యుద్ధచందాకుజమకట్టినట్లు తెలియజేశాడు. వీరేగాక, మరి 4 గురి వద్దకూడా స్థానికోద్యోగులు వార్ బాండ్లకుగాను వసూలు చేసిన సొమ్మును "చందా"కు జమకట్టుకున్నారు. వీరు పై అక్రమాలను ఉదహరిస్తూ, జిల్లాకలెక్టరుకు పిటీషన్లు పెట్టుకున్నారు. పైఅధికార్లు తమ తాబేదార్లు చేసేయిట్టి అక్రమచర్యలను అరికట్టడం వల్లనే యుద్ధకృషికి సహాయం చేయగల్గుతారనే విషయం గ్రహించవలసియుంది.

★

జిల్లాసంఘానికి సమిష్టి వ్యవసాయ కూలీల విరాళం

తెనాలి తాలూకా, సంగంజాగర్లమూడిలో సమిష్టివ్యవసాయ క్షేత్రంమీద పనిచేసే కూలీలు జిల్లా వ్యవసాయకూలీ సంఘానికి 87 మానికల ధాన్యం (రు. 15—8—0) విరాళంగా యిచ్చారు. సంఘటితశక్తిని గుర్తించిన శ్రమజీవులు తమకు నాయకత్వం వహించినదిపే సంఘాన్ని యీ విధంగా పోషించు కొంటున్నారు.

★

సోంపేట తాలూకాలో కరువు పరిస్థితి

★

ఉత్తరవిశాఖజిల్లా సోంపేట తాలూకాలో జమీందారీ చెరువులకు తగు మరమ్మతులు లేక, సకాలంలో వర్షంకురియక, పైగా యీ మధ్య పెద్ద తుపాను చెలరేగి, రైతులజీవితం దుర్భరమయింది. కరువు చట్టంకింద చేయబడుతూన్న రోడ్డుకూలికి పోవాలంటే, 14-15 మైళ్ళు నడిచివెళ్ళాలి. మందసా, హరిపురం గ్రామాలలో ఆ కరువు పనులైనా లేవు. మందసా ఎస్టేటుకు చెందిన మామిడిపల్లి, రాజాం, అంబుగాం, హరిపురం, మదనాపురం, తాళభద్ర, మొదలైన గ్రామాలలో చెరువులకు ఎన్నో సంవత్సరాలనుండి జమీందారులు మరమ్మతు చేయించడంలేదు.

ఈగ్రామానికి సంబంధించిన 7 చెరువులకు మరమ్మతులు లేనందువల్ల మెట్టపంట మీద ఆధారపడే బీదరైతులకు గట్టిదెబ్బ తగులుతూంది. ఇదిగాక, 100 యకరాల పల్లపుభూమి సాగుకాకుండా పోతూంది. వెంటనే జమీందార్లు యీక్రింది చెరువులను బాగుచేయించకపోతే, ఇక్కడి బీదరైతులు, కూలీలు బెంగాలులోవలె మాడిపోవలసివస్తుంది.

బొడ్డుచెరువుకు మరమ్మతుచేయిస్తే 80 యకరాల భూమిని అదనంగా సాగులోకి తేవచ్చు. షందువుబంద గేదెలనాయుడు చెరువును బాగుచేయిస్తే, 130 యకరాల భూమిలో వరి పండించవచ్చు. షేపురుజోల అనే చెరువుకు మరమ్మతు చేయిస్తే మదనాపురం, తాళభద్ర,హరిపురం, అంబుగాం అనే గ్రామాలలో షుమారు 250 యకరాలు సాగు అవుతుంది. ఈ చెరువుల మరమ్మతుకు షుమారు రు. 4000 కంటె ఎక్కువ ఖర్చు కాదు.

అఖిలభారత రైతుమహాసభకు కరువుబాధితుల సహాయం

★

కర్నూలుజిల్లా పత్తికొండ తాలూకాలో గత సంవత్సరం కరువు నివారణక్యాంపులు నడుపబడ్డాయి. ఆ క్యాంపులవద్ద ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ వాలంటీర్లు కూలీలకు న్యాయంగా రావలసినకూలి, గంజులుదొరికేటట్లు చక్కని కృషిచేశారు. రాష్ట్రరైతుసంఘంవారు వసూలు చేసిన క్షామనివారణ నిధి సక్రమంగా వినియోగ పడేటట్లు తోడ్పడ్డారు. రైతుసంఘ వర్కర్లు చేసిన యీ కృషిని పత్తికొండ తాలూకా ప్రజలు గుర్తించి, రైతుసంఘాలలో విరివిగా చేరుతున్నారు. అంతకుపూర్వం కర్నూలుజిల్లాఅంతకూ రైతుసంఘ సభ్యత్వం 14 వందలు మాత్రం ఉండేది. ఈ సంవత్సరం ఒక్క పత్తికొండతాలూకాలోనే 32 గ్రామాలలో 3 వేలమంది సభ్యులుగా చేరారు.

డిసెంబరు 23 నుండి 29 వరకు కామ్రేడ్స్ కోనేరు రాజగోపాలరావు, వి. రామశాస్త్రి ఎల్. వెంకటప్ప, కలిసి యీ తాలూకాలో పర్యటనం చేసినప్పుడు, బెజవాడలో జరుగబోవు అ.భా. రైతుమహాసభకు రైతులు విరాళమిచ్చారు. పెరవలిగ్రామంలో రు. 26-2-0, ఎం. అగ్రహారంలో రు. 27-8-0, బురుజుల గ్రామంలో రు. 17-8-0, తుగ్గలిలో రు. 25 వసూలయింది.

ఔను! కరువుతో బాధపడుతూన్నప్పటికీ, రైతులు తమ సంఘాన్ని బలపరచుకోవడం అ. భా. రైతుమహాసభను జయప్రదంగా నిర్వహించడం, తమ పవిత్రకర్తవ్యమని గ్రహించారు.

వెంట్రప్రగడలో, పార్టీనిధికి, వ్యవసాయకూలీసంఘనిధికి వరికోతకోసిన దృశ్యం.
(5—1—44 ప్రజాశక్తి చూడండి)

కమ్యూనిస్టుపార్టీ నిధికి ప్రజాసంఘాల కృషి

కమ్యూనిస్టుపార్టీ నిధికి నిడుమోలు (కృష్ణాజిల్లా) కామ్రేడ్స్ 8 ఎకరాల పొలంకోత, కట్టివేత రు. 52-8-0 లకు మక్తా తీసుకొన్నారు. కోతకు కట్టివేతకు 110 మంది పనిచేశారు. వీరిని సమీకరించుటకు మహిళా, బాల; యువజన, రైతుసంఘాలు పనిచేసి పాల్గొన్నాయి. 50 మంది పురుషులు, 70 మందిస్త్రీలు కోత, కట్టివేతలలో పాల్గొన్నారు. ఇందులో మధ్యతరగతి, బీద రైతులూ, కూలీలూ వున్నారు.

కోతరోజున పాల్గొన్న 80 మంది ఊరేగింపు జరిపారు. "కమ్యూనిస్టుపార్టీకిజై, స్వతంత్రభారత్ కుజై, కూలీ - రైతు సామరస్యం కావాలి" అనే నినాదాలిచ్చారు.

చేనుదగ్గర స్థానికపార్టీ ఆర్గనైజరు సుబ్బారావుగారు, అధికాహారోత్పత్తి ఆవశ్యకతను గురించి, దేశరక్షణగురించి చెప్పారు. కమ్యూనిస్టుపార్టీ దేశానికి ఎలాసేవ చేస్తుందోచెప్పి, తమ తమ సంఘాలను బలపరుచుకోవాలని చెప్పారు.

65 ఏండ్ల గోరిపర్తి మంగమ్మ, 55 ఏండ్ల గోరిపర్తి లక్ష్మీదేవమ్మ గార్లు కోతలో ఎక్కువమంది స్త్రీలు పాల్గొనేటట్లు కృషి చేశారు.

★

సాలెంపాలెం, నారయపాలెం (దివితాలూకా - కృష్ణా) లోని పార్టీసభ్యులు సానుభూతిపరులు 25 మందికలిసి రెండకరాల కోతకోసి వచ్చిన రు 8-0-0 పార్టీకిచ్చారు.

యువజనసంఘాల నిధికి వరికోత

★

పెదపాలపర్రు (గుడివాడతాలూకా - కృష్ణా) లోని యువకులు 8 ఎకరాల కట్టివేత కట్టి వచ్చినడబ్బు సగం గ్రామయువజనసంఘానికి సగం తాలూకా యువజనసంఘానికి ఇచ్చారు.

దుష్ప్రచారానికి మోసపోవద్దు

కృష్ణాజిల్లా రైతుసంఘ కార్యవర్గం యీ నెల 10, 11 తేదీలలో శ్రీ అనుమర్లపూడి సీతారామారావుగారి అధ్యక్షతను బెజవాడలో సమావేశమై యీ క్రింది తీర్మానాలు గావించింది:

1. రైతుసంఘాలను విచ్ఛిన్నం చేయాలనే తలంపుతో పోటీసంఘాలను స్థాపించే వారి చర్యలను గర్హించింది. 1935 నుండి కృష్ణాజిల్లా రైతాంగం యొక్క శ్రేయస్సుకై పాటుపడుతూన్న జిల్లా రైతు సంఘాన్ని బలపరచవలసిందనీ, రైతులను మభ్యపరచడానికి చేసే దుష్ప్రచారానికి మోసపోవద్దని హెచ్చరించింది. మార్చినెలలో బెజవాడలో జరుగనున్న అఖిలభారత రైతుమహాసభకు పూర్తిసహకారం చేయవలసిందని విజ్ఞప్తి చేసింది.

2. ఈ సంవత్సరం నందిగామ, నూజివీడు తాలూకాలలోను, మునగాల పరగణాలోను, మెట్టపంటలు సరిగా పండకపోవడం వల్ల, కైకలూరు తాలూకాలో కోరు తెగులువల్ల వరిపంట పూర్తిగా పండకపోవుటవల్ల యీ ప్రాంతాలనుండి యితరచోట్లకు ధాన్యపు ఎగుమతులు జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవలసిందని కోరింది.

3. వెంటనే బుడమేటి స్కీము పరిశోధనను పూర్తిచేసి, నిర్మాణం ప్రారంభించవలసిందిగా ప్రభుత్వాన్నికోరింది.

4. మెట్ట ప్రాంతాలలో చెరువుల మరమ్మతుకై జమీందార్లవద్దకు రాయబారాలు నడిపి, తవ్వించేటట్లు చూడాలనీ, జమీందార్లు తవ్వించకపోతే, రైతులే తవ్వించుకొని అందుకైన ఖర్చులను శిస్తులలో మినహాయించుకొనేటట్లుచేయుటకై రైతుల్ని సమీకరించాలనీ, తాలూకా రైతుసంఘాలను హెచ్చరిస్తూ తీర్మానించారు.

5. వ్యవసాయ పరికరాల కవసరమైన ఇనుమును కోఆపరేటివ్ సొసైటీలద్వారా, స్టోర్సుద్వారా, కంట్రోలు ధరలకు సప్లయి చేయించాలని కోరుతూ మరొక తీర్మానం గావించారు.

★ కార్మిక సమస్యలు

ఫౌండ్రీకార్మికుల విజయం

బెజవాడలో చుండూరి వెంకటరెడ్డిఫౌండ్రీ కార్మికుల సమస్య ఆంధ్ర ప్రజానీకానికి తెలిసిన విషయమే. కార్మికులు తమ సంఘం ద్వారా యుద్ధ అలవెన్సుకై ఆందోళన చేస్తున్నారనే కక్షతో వెంకటరెడ్డిగారు 100మందిని తొలగించారు. కార్మికులు రెచ్చిపోకుండా పరిశ్రమను కొనసాగిస్తూ, ప్రజల నిత్య జీవితానికవసరమైన సాధనసామగ్రిని తయారు చేస్తూ, ఆంధ్ర ప్రజానీకంయొక్క విశ్వాసాన్ని చూరగొన్నారు. యూనియన్ కోరిన కోర్కెల్ని షుమారు 20 వేలమంది రాష్ట్రీయ ప్రజలు బలపరుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. చుండూరు వెంకటరెడ్డియొక్క దాతృత్వం తన సొంత పరిశ్రమలో అందని ఫలం అనే విషయాన్ని కార్మిక సంఘాలన్నీ గుర్తించి,ఆందోళనగావించాయి. చివరకు పని చేస్తున్నవానికి ఈ నెల మొదటివారంలో ఒక్కొక్క పనివానికి రు. 4 చొప్పున యుద్ధఅలవెన్సు యివ్వడానికి అంగీకరించవలసివచ్చింది. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న కార్మికులు సమ్మెల అవసరం లేకుండానే, ఉత్పత్తిని కొనసాగిస్తూ యెలా తమ కోర్కెలను సాధించవచ్చునో యీ పోరాటం తెలియజేస్తుంది.

కాని, ఈ రు. 4 యుద్ధ అలవెన్సు నేటి ధరల పెరుగుదల కనుగుణ్యంగాలేదు. కనీసం ప్రభుత్వం ప్రకటించిన రు. 8-8-0 అయినా ఇవ్వాలి. కార్మికులు కోరుతూన్నది దయా ధర్మభిక్షకాదు; న్యాయంగా తమకు రావలసిన హక్కు.

కాకినాడ కార్మికుల విజయం

ఇలాగే, కాకినాడ మ్యునిసిపల్ పనివారు తమ సంఘంద్వారా గావిస్తూవచ్చిన ఆందోళన ఫలితంగా, జిల్లాకలెక్టరు మ్యునిసిపల్ కమీషనరుకు యీ క్రింది విధంగా ఉత్తరువు జారీ చేశారు :

మ్యునిసిపాలిటీలు, లోకల్‌బోర్డులు, తమ తమ పనివారికి ప్రభుత్వ ఉత్తరువు ప్రకారం (19-11-1943) అదనపు యుద్ధఅలవెన్సు యివ్వాలి. అందుకు కావలసిన సొమ్ము తమ వద్ద లేకపోతే, అప్పుకై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవాలి. మ్యునిసిపల్ ఆఫీసు ఆవరణలోని చౌకడిపోలో కంట్రాక్టర్లు సరుకును అదనపు ధరల కమ్మకుండా కమీషనరు తగినచర్య తీసుకోవాలి. విమానదాడి రక్షణకై కార్మికులు కోరిన ప్రకారం ఒక శిక్షణాధికారిని నియమించాలి.

జూట్ మిల్లు యజమానుల దౌర్జన్యం

కాని, కొన్ని పరిశ్రమలలో యజమానుల దౌర్జన్యం కార్మికులలో తీవ్రమైన అసంతృప్తికి కారణమౌతూంది. ఈనెల 9 వ తేదీని గుంటూరు జూటుమిల్లులో మెకానిక్ కార్మికులు సమిష్టిగా తమ యజమానిని రోజుకు 2 అణాల చొప్పున యుద్ధఅలవెన్సు కోరినందుకు అతడు సహించలేక, కార్మికుల్ని మిల్లు బయటికి పొమ్మన్నాడు. కార్మికులు ఉద్రేకం చెంది, అనాటి సాయంకాలం పనికి వెళ్ళలేదు. యజమాని ఒక మెకానిక్‌మేస్త్రీపై దౌర్జన్యం ప్రయోగించి, బలవంతంగా పని చేయించుకున్నాడు. మరి ముగ్గురు కార్మికులపై సబ్‌మేజిస్ట్రేటు కోర్టులో ఒక అక్రమ కేసును పెట్టించాడు. యుద్ధ పరిశ్రమలలో ప్రధానమైన జూట్‌మిల్లు సక్రమంగా నడిచేటట్లు చూడ్డానికి కార్మికసంఘ యజమానితో సంప్రదించటానికి ప్రయత్నించగా, అందుకతడు నిరాకరించాడు. కార్మికుల అసంతృప్తి హెచ్చింది. పైముగ్గురిమీద కేసులు ఉపసంహరించు కొంటేగాని పనికివెళ్ళమని కార్మికులు సమ్మెచేస్తున్నారు. (12–1–44 నాటికి) యజమాని బెజవాడ నుండి ఒక మెకానిక్‌ను రప్పించి, పనిచేయించాలని చూచాడు. కాని, ఆ కార్మికుడు తమతోటి సోదరుల అన్నంలో మట్టికొట్టడానికి యిష్టపడక, వెనక్కు వచ్చేశాడు. మెకానిక్కు లేనందున మిల్లుపని కుంటుపడింది. ప్రభుత్వం వెంటనే జోక్యం కలిగించుకొని, యజమానిచేసే అక్రమ చర్యలను అరికట్టవలసియుంది.

ఉయ్యూరు పంచదార ఫ్యాక్టరీ కార్మికులు తమ సంఘనిధికై వరికోత కోస్తున్నారు.

కుట్టుపనివారల సమ్మె

అసోసియేటెడ్ ఏజన్సీవారు (మిలిటరీ దుస్తుల కంట్రాక్టర్లు) గుంటూరులో తమ బ్రాంచి కార్మికులకు 1940 వ సంవత్సరపు కూలిరేట్లే యిప్పుడుకూడా యిస్తూ, అధిక ధరల అలవెన్సును నిరాకరించడంవల్ల కార్మికులు సమ్మెచేశారు. ప్రతిదుస్తుకు 0-0-6 చొప్పున హెచ్చించవలసిందని వారు కోరిన కోర్కె ఎంతో స్వల్పమైనది. కంట్రాక్టుదార్ల దురాశ యీ విధంగా దేశరక్షణకై ప్రాణాలర్పించుటకు వెనుదీయని సైనికుల్ని యిబ్బందులకు గురిచేస్తూంది. ఈవిషయాన్ని ప్రభుత్వం గుర్తించి, వెంటనే కార్మికుల కోర్కెను సఫలపరచవలసియుంది.

సైంటిఫిక్ కంపెనీలో నిరంకుశత్వం

బందరులో ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ అధికారులు కార్మికసంఘాన్ని అణచడానికి గత మాసం 29 వ తేదీని యిద్దరు కార్మికుల్ని వారెందుకో నవ్వుకుంటున్నారనే చిలిపి కారణంతో తొలగించివేశారు. అంతకు పూర్వం మరొక కార్మికుడు అడ్వాన్సు అడిగినందుకుగాను పనిలోనుంచి తీసివేశారు. మేనేజింగ్ డైరెక్టరుయొక్క ఈ నిరంకుశత్వం వల్ల కార్మికుల్లో ఆందోళన హెచ్చుతోంది. ఈనెల 12 వ తేదీని బందరులో పెద్దకార్మిక ప్రదర్శనం, బహిరంగసభ, జరిగాయి. కార్మికుల్ని తిరిగి పనిలో పెట్టుకోవాలని కోరుతూ సభలో తీర్మానించబడింది.

రాజమండ్రి మిల్లులో యజమానుల అవకతవకలు

నేడు దేశాన్నెదుర్కొంటూన్న కరువులలో కాగితం కరువు ఒకటి. దీన్ని పరిష్కరించడానికి రాజమండ్రి పేపరుమిల్లు కార్మిక సంఘం ఎంతో ప్రయత్నిస్తూన్నప్పటికీ, మిల్లు యజమానుల అవకతవకలవల్ల ఉత్పత్తికి భంగం వాటిల్లుతోంది. లోగడ ఆగిపోయిన మిల్లును తెరిపించడంలో కార్మికసంఘం చాలా తోడ్పడింది. అయినప్పటికీ, కార్మికుల సంఘటిత శక్తిని ఎదుర్కోవడానికి యూనియన్ సహాయ కార్యదర్శిని పనిలోనుండి తొలగించారు. ఈనెల మొదటితేదీని సూపర్‌వైజింగ్ స్టాఫ్‌లో పనిచేసే పదిమందిని తీసివేశారు. ఈవిధంగా కాగితం ఉత్పత్తికి అంతరాయాలు కలిగిస్తూన్న యజమానుల చర్యను ఖండిస్తూ పట్టణమందలి యితర కార్మిక సంఘాలు తీర్మానించాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం కలిగించుకొని, యజమానులను సక్రమమార్గంలో పెట్టడం అవసరం.

హిందూ ముస్లిం కొట్లాట కమ్యూనిస్టులు ఆపుచేశారు

ఏలూరు పట్టణంలో గాంధినగరం ప్రక్కనే ఉంది తంగెళ్ళమూడి. ఇక్కడ అధికసంఖ్యాకులు మహమ్మదీయులు. మిగతావారు హిందువులు. అందరూ బీదవారే. ఊవాసీ నేతపనిచేసి ముస్లింలు, పశువులను మేపుకుంటూ కూలిచేసుకుంటూ హిందువులు జీవనంచేస్తూ ఉంటారు.

మొహరం పండగలోనే ఈనెల 6 వ తేదీన ముక్కోటి ఏకాదశి వచ్చింది. కొట్లాటలు లేకుండా ప్రతిసంవత్సరం ఈరెండుపండగలు జరిగిపోతూఉండేవి. ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు కొట్లాట బయలుదేరింది. ఎవరో ఒకరిద్దరు రెచ్చిపోవుటతో కలహం బయలుదేరింది. సాయంత్రం గం 7 లకు ఒక చిన్న తగాదా బయలుదేరింది.

అమాయకులైన బీద ప్రజను రెండు వైపులా రెచ్చగొట్టేవారు తయారైనారు. తగాదా పెరిగింది. చీకటిపడ్డ తరువాత రెండో సారి సన్నాహ పడుతున్న సమయంలో, పట్టణ కమ్యూనిస్టుపార్టీ ఆఫీసునుంచి 60మంది కమ్యూనిస్టుపార్టీసభ్యులు, ఇతర సానుభూతిపరులు ఆగ్రామం చేరుకున్నారు.

"హిందూ ముస్లిం ఏక్‌హో!" "హిందూ ముస్లిం తగాదాలు మానండి!" అను నినాదాలతో కమ్యూనిస్టులు బారుతీరి ప్రచారం ప్రారంభించారు.

కామ్రేడ్ కంభంపాటి, జూనియర్ అక్కడచేరిన గుంపుకు ఉపన్యసించటం ప్రారంభించాడు. మొదట్లో హిందువులు రెచ్చారు. పోరాటంమానమని, రెచ్చిపోవద్దని, కరువులో చిక్కుకున్న అమాయక ప్రజలను ఉద్రేకపూరిత మత కలహాలకు రెచ్చకొట్టవద్దని, హెచ్చరించారు. కొట్లాటఆగింది. ఈ సమయంలో పోలీసులు గ్రామంలో ప్రవేశించారు.

మరునాడు పోలీసులు 7 గురు మహమ్మదీయులను, 3 గ్గురు హిందువులను అరెస్టు చేశారు.

ఆ రాత్రి కొట్లాట ఆపినందుకు హిందువులు కొందరు కమ్యూనిస్టులమీద కోపగించారు. మహమ్మదీయులు కొందరు ఆ రాత్రి ఘటనలు సరిగా తెలుసుకొనక కమ్యూనిస్టుల మీద అపోహలు కల్పించారు. సరిగా విషయాన్ని అర్థంచేసుకొనని ఈ ప్రజలను ఆర్. యస్. యస్. ముఠా రెచ్చగొట్టటానికి ప్రయత్నించింది.

కమ్యూనిస్టులు వెంటనే మరునాడు ఒక కరపత్రంతో ఇంటింటికి ప్రచారంచేశారు. 100 మంది పార్టీసభ్యులు, హిందూ మహమ్మదీయులు కలిసివుండే ప్రాంతాల్లో తీవ్ర ప్రచారంచేశారు. విషయం అందరూ గ్రహించారు. కమ్యూనిస్టులు ఆ రాత్రి రాకపోతే ఎన్ని ప్రాణాలు నాశనమయేవో అనే అభిప్రాయం అందరూ వెలిబుచ్చారు.

ప్రస్తుతం కమ్యూనిస్టులు హిందూ-ముస్లిం పెద్దలతో ఒక ఐక్య కమిటీని ఏర్పాటుచేయాలని, రాజీ కుదిర్చి కేసులు ఎత్తివేయించాలని అత్యవసర జీవితసమస్యలైన ఆహారసమస్య మీద అందరినీ ఐక్యం చేయాలని తీవ్ర కృషి చేస్తున్నారు. ప్రయత్నాలు జయప్రదమవుతున్నాయి. ఒక ఐక్య కమిటీని ఏర్పాటుచేయుటకు పెద్దలు అంగీకరించారు.

బర్మా కాందిశీకుల మహాసభ

అనకాపల్లి తాలూకా బర్మాకాందిశీకుల ద్వితీయ మహాసభ 9–1–44 తేది ఆదివారం తుమ్మపాల సంత బయలులో శ్రీ రెడ్డి సన్యాసినాయుడుగారి (విశాఖపట్నం జిల్లా కాందిశీకుల సంఘాధ్యక్షులు) అధ్యక్షతను జరిగింది. సభకు సుమారు 5000 మంది హాజరైరి. అధ్యక్షులు తాలూకాలో యిప్పటికి జరిగిన మహాసభలలో యింతటి దిగ్విజయంగా ఏసభ జరిగి యుండలేదనియు, సంఘాభివృద్ధికి ప్రజలు తోడ్పడవలసిన విధానము మొదలగు విషయములను గురించి ఉపన్యాస మొసంగిరి.

తీర్మానములు.

(1) నేటివరకు ఒకదఫా ముట్టనివారికి అలవెన్సు త్వరలో ఇప్పించవలెనని ఈ సభవారు ప్రభుత్వంవారిని కోరుచున్నారు.

(2) బర్మాదేశము విముక్తి చెందేవరకు అలవెన్సు లిప్పించ గలందులకు సభవారు కోరుచున్నారు.

(3) రిలీపు వర్కులో పనిచేయుచున్న కాందిశీకులకు ప్రస్తుతకూలికంటే రు 0-1-0 కు 0–0–6 చొప్పున అలవెన్సు ఎక్కువ ఈయవలెనని ఈ సభవారు కోరుచున్నారు.

(4) సంస్థానము తాలూకు చెఱువులు, కాలువలు, ఆనకట్టలు, మొదలగునవి మరామత్తులు చేయుటలో కాందిశీకులకు పని కల్పించవలెనని కోరుచున్నారు.

(5) కాందిశీకులకు చేతిపనులు అనగా రాట్నాశ్రమము మొ॥ పనులు కల్పించ గలందులకు కోరుచున్నారు.

(6) ఈ తాలూకాలో బర్మా కాందిశీకుల సంఖ్య 26000 ఉన్ను, మరియు డిపెండెంట్సు యుండుటచే ప్రత్యేక లేబరు ఆఫీసరును ఈ తాలూకాకు ఏర్పాటు చేయవలయునని కోరుచున్నారు. సభవారు ఈ క్రిందివారిని వర్కింగు కమిటీగా ఎన్నుకొనిరి:

డాక్టరు బి. టి. శ్యామాగారు (అధ్యక్షులు) కె. రంగయ్యగారు (ఉపాధ్యక్షులు) బి.ఎ.యస్. నాయుడుగారు ప్రధానకార్యదర్శి అండ్ కోశాధ్యక్షులు) మొల్లేటి అయ్యలు నాయుడుగారు (సహాయకార్యదర్శి) మరి 11 మందిని కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్నుకొనిరి.

★ యుద్ధసమీక్ష

20 రోజులలో లక్షమందినాజీలబలి

— తుమ్మల వెంకటరామయ్య

అన్ని రంగాలలోను సోవియట్‌సైన్యాలు విజయాలు సాధించుతూ ముందుకు పోతున్నాయి. పశ్చిమ యుక్రైన్‌లో సార్నీ రెడ్ ఆర్మీ వశమయింది. సార్నీ ముఖ్యమైన జంక్షన్. కీవ్ - వార్సా ట్రంకు లైనుమీద ఉత్తర దక్షిణాలకు పోయే రైలుమార్గం సార్నీవద్ద కలుస్తుంది. సార్నీకి 15 మైళ్ళ పశ్చిమంగా సోవియట్ సైన్యాలు పోయాయి. మరొకసోవియటుదళం రోవ్నోను సమీపించుతోంది. రోవ్నోకు 18 మైళ్ళదూరంలోకి వచ్చింది. రోవ్నోనుండి వార్సాకు ముఖ్యమైన రైలుదారివుంది.

మరొక ప్రక్కన సోవియట్ దళాలు వినిట్సావద్ద బుగ్‌నదీతీరానికి పురోగమించుతున్నాయి. వినిట్సాకు తూర్పుగాను, యుమానుకు ఉత్తరంగాను అతి భయంకర యుద్ధాలు జరుగుచున్నాయి. రెడ్‌ఆర్మీ నాజీలను బుగ్ నదీ తీరానికి తరుముతోంది. వినిట్సా, ఝ్మెరింకాలు వశమయితే, నీపరు మలుపులోని జర్మన్ల సైన్యాలు మరింత ప్రమాదంలో పడతాయి. ఝ్మెరింకా, ఒడెస్సా- బెర్లిన్ రైలు మార్గంమీదవుంది. ఇది వశమయితే, నీపరు మలుపులోని సైన్యాలు రుమేనియాలోకి పారిపోడానికిఒకేమార్గం వుంటుంది. అందుచేతనే వినిట్సాకు తూర్పున జర్మన్లు చెదరిపోయిన తమ సైన్యాలస్థానే క్రొత్తవి సమకూర్చి ఎదురుదాడులు సాగించారు. కాని అవి ఫలించలేదు. రోజుకు వందకుపైగా టాంకులను పోగొట్టుకొంటున్నారు.

తెల్లరష్యాలోకూడ సోవియటు సైన్యాలు ముఖ్యవిజయాలనే సాధించాయి. మోజిర్, కలింకోవిచ్‌లను రెడ్‌ఆర్మీ వశపరచుకొంది. మోజిర్‌నుదాటి అప్పుడే 25 మైళ్ళకుపైగా రెడ్‌ఆర్మీ పురోగమించింది. మోజిర్‌నుండి, పిన్స్కుమీదుగా బ్రెస్ట్‌లిటోవ్‌స్కుకు ముఖ్య రైలు మార్గం వుంది. ప్రిపెట్ ఊబి ప్రాంతాలలో ఇదే ముఖ్యమార్గం. ఈమార్గాన జర్మన్లను వెన్నంటి రెడ్‌ఆర్మీ తరుముతోంది. ఇచ్చట జర్మను సైన్యాలు తీవ్రప్రమాదానికి లోనుగాకతప్పదు. కారణం, ఈమార్గానికి ఉత్తరదక్షిణ రహదారులను సోవియటు సైన్యాలు ఇదివరకేతెగగొట్టాయి. సోవియటు గెరిల్లాలకు ప్రిపెట్‌ప్రాంతం బాగా తెలుసు. సోవియటు సైన్యాలను మంచుఊబిలో పడకుండా వారు మంచి దోవలనుచూపి సహాయపడగలరు. కాని జర్మన్లకో? అట్టి సహాయం లేదు. పైగా, వీరు ఎలాగో చావుదప్పి కన్నులొట్టబోయి ప్రిపెట్ ఊబినేలనుదాటి పశ్చిమానికి వెళ్లేసరికి, అక్కడ జనరల్ వాటూటిన్ సైన్యాలు పిన్స్కుపట్టణంవద్ద ప్రత్యక్షమవుతాయి.

ఇంకా ఉత్తరాన సోవియటు పురోగమనం చూద్దాం. ఇదివరకు వెలికిలుకినుండి నెవెల్‌కు వెళ్లే రైలుమార్గాన్ని పూర్తిగా సోవియటు సైన్యాలు వశపరచుకొన్నాయి. ఇప్పుడు నెవెల్-లెనిన్‌గ్రాడు మార్గంలో, నెవెల్‌కు ఉత్తరంగాఉన్న నొవొసొకొల్నికిని సమీపించాయి. సోవియటుసైన్యాలు దానిచుట్టూవున్న కొన్ని రైలుమార్గాలను తెగగొట్టాయి.

ఈవిధంగా రెడ్‌ఆర్మీచేతిలో నాజీ హంతకులు చావుదెబ్బలు తింటున్నారు. డిశంబరు 24 నుండి జనవరి 14 లోగా లక్షమంది నాజీసైనికులు మృత్యువువాతబడ్డారు. 7 వేల మంది ఖైదీలయ్యారు. 2500 టాంకులు 2000 ఫిరంగులు నష్టపోయారు. జర్మన్లు ఎక్కడెక్కడిమందో కొత్తసైన్యాలను తెప్పించుతున్నా (ఉదాహరణకు నార్వేనుండి 25 వ టాంకుదళం తెప్పించబడింది.) రెడ్ ఆర్మీ దాటికి తట్టుకోలేకపోతున్నారు. "రష్యాలో ఏదోప్రాంతం నిలబెట్టుకోవాలని మేంతంటాలు పడటంలేదు, మావాళ్ళు మాకు దక్కేదాకా అనే మేం యుద్ధంచేస్తున్నాం." అని ఒక జర్మను మిలిటరీ వ్యాఖ్యాత చెప్పేడంటే ఆశ్చర్యపడ నక్కరలేదు.

లండన్‌లోని పోలిష్ "ప్రభుత్వం,"సోవియట్-పోలిష్ సరిహద్దుసమస్యను లేవదీస్తూ, జనవరి 5 న ఒక ప్రకటనగావించింది. దానికి జవాబుగా జనవరి 11 వ తేదీన సోవియట్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. దాని సారాంశం ఇది :

(1) "పోలిషుప్రజలందరూఐక్యమై బలమైన స్వతంత్ర పోలండును నిర్మించ ప్రయత్నించుతున్నారు. దానికి సోవియట్ గుర్తించి సహాయంచేస్తుంది.

(2) 1939 సరిహద్దులను మార్చ వీలులేదనే భావాన్ని సోవియట్ అంగీకరించదు. పోలిష్ ప్రజలెక్కువగా ఉన్నచోట పోలండులోనే చేరవచ్చును. మిత్రరాజ్యాలు 1919 లో అంగీకరించిన కర్జన్ లైనును(దాని ప్రకారం పశ్చిమ యుక్రైన్, బైలో రష్యాలు సోవియట్‌కు చెందుతాయి.) సోవియట్ అంగీకరించ సిద్ధంగా ఉంది.

(3) అంతేగాని సోవియటు బాల్యావస్థలో నున్నపుడు పోలండు బలవంతంగా రుద్దిన 'రీగా' ఒడంబడికను అంగీరించదు.

(4) సోవియట్, పోలండుతో స్నేహం వాంఛిస్తుంది. అవసరమైతే, సోవియట్-జక్ ఒడంబడిక ప్రాతిపదికమీద పోలిష్ ప్రజలతో గూడ ఒడంబడికకు గూడ సిద్ధంగావుంది.

(5) పోలండు పశ్చిమ హద్దులను పెంచాలి. ఇదివరలో జర్మనీ లాక్కున్నపోలిష్ ప్రాచీన భూములను పోలండు లాక్కోవాలి. అలా లాక్కున్నప్పుడే పోలిష్ ప్రజలందరూ ఐక్యమవడానికి వీలుంది. అప్పుడే పోలండుకు అవసరమయిన బాల్టిక్ సముద్రంలోకి త్రోవ ఏర్పడుతుంది.

కర్జనులైనుప్రకారం పోలండు తూర్పు సరిహద్దులను మార్చుకోవాలని కోరడం ఎంతో సమంజసమయింది. ఇది ప్రపంచమంతా ఇదివరకే గుర్తించినవిషయం. సోవియటులోని పోలిషు దేశభక్తులు సోవియటును బలపరుస్తున్నారు. అప్పుడే రెండవ పోలిష్ సైన్యంకూడ యుద్ధంలోకిఉరికి రెడ్‌ఆర్మీతోపాటు నాజీ హంతకులను పారతోలుతోంది.

సోవియటు ప్రకటనలో చెప్పినట్లుగా, పోలండ్ పశ్చిమహద్దులను పెంచాలిఅన్న విషయాన్ని, పైపోలిష్ దేశభక్తులు తమప్రకటనలో ఇదివరకే తెలియజేశారు.

పోలండుకు పశ్చిమాన, పోలిష్‌కారిడర్ అని పిలువబడేభాగాన్ని, అప్పర్ సైలీషియాను జర్మనీ పూర్వం ఆక్రమించింది. ఈప్రాంతాలలోని అధికసంఖ్యాకులు పోలిష్‌వారు. ఇంతే గాదు. బాల్టిక్ రేవుపట్టణాలైన గ్డెనియా, డాంజిగ్‌లుగనుక పోలండు కప్పజెప్పకపోతే పోలండు వ్యాపారంచేయడం అసంభవం. దాని ఆర్థికజీవితం నాశనమవుతుంది.

ఈసమంజసమైన,న్యాయమైన సూచనలు అంగీకరించడంమాని, నాజీ అనుకూలురైన లండన్‌లోని పోలిష్ అభివృద్ధి నిరోధకముఠా బైలోరష్యా, పశ్చిమ యుక్రైన్ తమకే కావాలంటుంది. ఇంతేగాదు లిథూనియాకుచెందిన విల్నాకూడా కావాలంటుంది. 1939 లో సోవియటు ప్రభుత్వం, విల్నాను, విల్నారాష్ట్రాన్ని లిథూనియాకు అప్పజెప్పింది.

పోలిష్‌జాతి ప్రజలందరూ ఐక్యమై, బలమైన స్వతంత్ర్య పోలండులోహాయిగాజీవించే అవకాశాన్ని సోవియటు ఇచ్చింది. కాని పోలిష్ 'మంత్రివర్గం' దానిని కాలదన్నింది. అది 14 వ తేదీన ఇచ్చిన సమాధానమే ఇందుకు నిదర్శనం.

పోలిష్ మంత్రివర్గం ఇచ్చిన జవాబునుబట్టి అది కర్జన్‌లైను సూచనను తప్పించుకొనచూస్తోంది, ప్రపంచ ప్రజలను తప్పుదంతో పెట్టడానికి బ్రిటిష్ అమెరికా ప్రభుత్వాల మధ్యవర్తిత్వం కోరుతోంది. సోవియట్‌తో రాజకీయ సంబంధాలు తెగతెంచుకొన్న ఈ ప్రభుత్వం సోవియటు యెడల స్నేహవైఖరి ప్రదర్శించ దలచలేదని స్పష్టమవుతోంది. అందుచేతనే దాని సూచనలను సోవియట్ ప్రభుత్వం అంగీకరించడంలేదు.

17—1—44

కమ్యూనిస్టులపై దౌర్జన్యం - రౌడీలకు తగినశాస్తి

1943 మే నెల 6 వ తేదీన బెజవాడలో హిందూ - ముస్లిం కొట్లాటలు జరిగాయి. ఈ కొట్లాటను కొనసాగించి, హిందూ ముస్లిం సోదర ప్రజలమధ్య విరోధభావాన్ని పెంపొందించడానికి హిందూమహాసభ, ఆర్. యస్. యస్. ప్రయత్నించాయి. కాని కమ్యూనిస్టులం పట్టణంలోని హిందూ-ముస్లిం ప్రముఖుల సహాయంతో పోట్లాటను ఆపగలిగాము. ప్రజలమధ్య సోదరభావం కలిగించడానికి కృషిచేసి జయంపొందాము. నాటినుండి మత కలహాలను రెచ్చగొట్టదలచిన హిందూమహాసభ, ఆర్. యస్. యస్. లకు యిది కంటకంగా కనిపించింది. అందుచే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తగవులకు సిద్ధమయ్యారు. మహిళాకామ్రేడ్స్‌వెళ్లుతున్నపుడుఅసహ్యంగా రౌడీలు దుర్భాషలాడటం పరిపాటిఅయింది. ఒంటరిగా వెళ్ళే కామ్రేడ్స్‌ను వెనుకనుంచి యీ రౌడీలు దూషించడం, దగ్గరకు వెళ్ళి ఎందుకట్లావాగుతావని హెచ్చరించితే 'నిన్నుకాదు' అని తప్పుకోడం, జరుగుతూంది. రెండుసార్లు పట్టణ ఆఫీసుపైన జండాను తీసి తగులబెట్టారు. వీళ్ళే బెజవాడ తాలూకాపార్టీ ఆఫీసుగేటును 12 వ తేదీ రాత్రి పీకివేసి తగులబెట్టారు.

మొన్న 13-వ తేదీ ఉదయం కామ్రేడ్ శ్రీరాములు కాఫీపుచ్చుకొని వస్తూండగా పైహిందూమహాసభ రౌడీముఠా కమ్యూనిస్టులను దుర్భాషలాడుతూంది. ఎందుకలా అనవసరంగా తిడతావు అని శ్రీరాములు అడిగితే అతనితో పోట్లాటపెట్టుకున్నారు. రౌడీలు నలుగురు కలసి ఒంటరిగాచేసి శ్రీరాములును కొట్టారు, శ్రీరాములు పార్టీఆఫీసుకు వచ్చి రిపోర్టుచేశాడు.

ఇంతలో హిందూమహాసభ రౌడీలముఠా కృష్ణాజిల్లా పార్టీ ఆఫీసుపైకిదాడి వెదలింది. అచటవున్న కామ్రేడ్సును కొట్టారు. ఉబ్బసంతో బాధపడుతున్న కామ్రేడ్ చలసాని జగన్నాధరావును, గొంతునొక్కి, గుద్దులు గుద్ది, వీధిలోకిలాగి గుడ్డలు ఊడదీశారు. కామ్రేడ్ చంద్రసావిత్రమ్మను చేయిపుచ్చుకు లాగి బూతులుతిట్టారు. ఆఫీసు కార్యదర్శి కామ్రేడ్ సీతారామస్వామిని కొట్టారు. ఈవార్తకూడ రాష్ట్రఆఫీసుకు చేరింది. ఆఫీసు పైకి దాడివచ్చే దుండగీడులను సహించడం సాధ్యంకాదు. ఆత్మరక్షణ, మర్యాద రక్షణ చేసుకు తీరవలసిన అవసరం ఏర్పడింది.

తరువాత కామ్రేడ్స్ వెంటనే జిల్లాఆఫీసులోని కామ్రేడ్స్‌ను రక్షించడానికి వెళ్ళారు. ఇంతలో ఆ రౌడీలగుంపు జిల్లాఆఫీసులోని కామ్రేడ్స్‌నుకొట్టి వీధిలోకివచ్చారు. వెళ్ళిన కామ్రేడ్స్‌తో ఢీకొన్నారు. ఆత్మరక్షణకొరకు కామ్రేడ్స్ పోరాడి ఆరౌడీలకు బుద్ధిజెప్పారు. హిందూమహాసభ రౌడీలు ఒంటరిగావున్న వారిపైఎగరడంవంటిది కాదని పారిపోయారు. రంగిసెట్టి సత్యం, గొట్టిపాటి కృష్ణమూర్తి, బుడిబుడి అప్పలస్వామి, గొట్టిపాటిభద్రయ్య అనే రౌడీలను కమ్యూనిస్టులు గుర్తుపట్టారు. రాష్ట్రపార్టీ కార్యదర్శి కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు, రాష్ట్రప్రజారక్షణదళ అర్గనైజరు కొండపల్లి సీతారామయ్య, రాష్ట్రవిద్యార్థిసంఘ కార్యదర్శి తమ్మారెడ్డి సత్యనారాయణ, రాష్ట్ర యువజనసంఘ ఆర్గనైజరు వి. ప్రసాద్, రాష్ట్రరైతుసంఘ కార్యాలయంలో ఆఫీసు మేనేజరు వై. వి. కృష్ణారావు, కృష్ణాజిల్లా పార్టీకమిటీ సభ్యుడు చలసాని జగన్నాధరావు, ప్రజాశక్తి ఆఫీసుమేనేజరు కొసరాజు శ్రీరాములు - వీరిపై పోలీసు విచారణ జరుగుతోంది.

14—1—44

కలకత్తాలో రేషనింగ్

(2వ పేజీ తరువాయి) గించుకోవలసివచ్చింది. రాష్ట్ర మంతటా రేషనింగు కంట్రోలువిధానం జయప్రదంగా కొనసాగించుట కవసరమైన స్టాకును బెంగాల్ సేకరించలేక పోయిందని శ్రీవాస్తవ (కేంద్రప్రభుత్వ సభ్యుడు) ఎత్తి చూపుతున్నాడు. హిందూమహాసభ తరపున ప్రభుత్వ సభ్యుడుగాఉన్న శ్రీవాత్సవ హిందూ నిలవ వ్యాపారస్థుల్ని తగినంతగా సంతృప్తిపరచడంలేదని యితనిగోల ! లీగ్ మంత్రివర్గం ప్రజాసంస్థల సహకారంతో విరివిగా స్టాకునుకొని వుంచుకున్నట్టయితే, ఈ సంఘర్షణకు తావు ఉండేదేగాదు.

ఇలాగే కలకత్తా రేషనింగు విషయంలో బెంగాల్ - కేంద్ర ప్రభుత్వాలమధ్య తగాదా వచ్చింది. బెంగాల్ మంత్రివర్గం గవర్నమెంటు డిపోలద్వారా మాత్రమే రేషనింగు స్కీమును అమలు జరపాలని చూచింది. లైసెన్సుపొందిన ప్రైవేటు దుకాణాలపట్ల అనుమానమే యిందుకు కారణం. ఎందువల్లనంటే ఎక్కువ దుకాణాలు హిందువులవి. వారికి పెత్తనంయిస్తే దొంగమార్కెట్టుకు చేరవేస్తారేమోనని మంత్రివర్గానికి భయం. ప్రైవేటు వర్తకులు వెంటనే ఇండియా ప్రభుత్వంవద్దకు పరుగెత్తారు. బొంబాయిలో 100 కి 60 డిపోలు ప్రైవేటు వర్తకులవై వున్నప్పుడు రేషనింగ్ అమలుజరుగలేదా ? అని ప్రశ్నించారు. శ్రీ వాస్తవ జోక్యం చేసుకోవలసి వచ్చింది. 400 ప్రైవేటు దుకాణాలు, 450 గవర్నమెంటు డిపోలు తెరవవలసిందని ఉత్తరువు చేశాడు. అయినా, వర్తకులు సంతృప్తిపడలేదు. డిపోలన్నీ వర్తకులకే విడిచిపెట్టవలసిందని, రాష్ట్రంలో స్వేచ్ఛా వ్యాపారానికి పూర్తిఅవకాశం యివ్వకపోతే తిరిగి కరువు తప్పదనీ, బెదిరిస్తూ, మరోవైపు అయిదారు లక్షల రూపాయలకు హామీ వుంటామని ప్రాధేయపడుడూ, బెంగాల్ ధాన్యవర్తకుల సంఘం ఇండియా ప్రభుత్వంతో మొఱపెట్టుకొంది.

బెంగాల్ మంత్రివర్గం ప్రజాసంస్థల సహకారం తీసుకుంటే, యీసంఘర్షణలు లేకుండా ఆహారసమస్యను పరిష్కరించగలదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకుండానే కరువు నుండి ప్రజల్ని రక్షించవచ్చు. కాని, అది అందుకు నిరాకరిస్తోంది. ఫలితం, బెంగాల్ కరువు ఏమాత్రమూ పరిష్కారమవటంలేదు.

మరొకవైపు హిందూమహాసభ నాయకుడైన సావర్కరు కేంద్రప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ప్రకటనలు చేస్తున్నాడు. బెంగాలులో కరువుపోయిందని ఈయన అభిప్రాయమా ?

బెంగాలులో సంయుక్త మంత్రివర్గం ఉంటే కరువుసమస్య పరిష్కారమవుతుంది. దీనికి ప్రాతిపదికగా, ఐక్య ఆహారకమిటీలను నిర్మించి, ధైర్యంతో తిండిదొంగల్ని ఓడించాలి. కేంద్రప్రభుత్వం యిప్పటి మాదిరిగా జోక్యం చేసుకోకుండా చెయ్యాలంటే ఇదొక్కటే మార్గం.

17—1—44

బాల బాలికలకు

ఈబొమ్మను మీరు చూచారా? బహుశా బాలసంఘం పాటల పుస్తకం—కొత్తది—చూస్తే చూచేవుంటారు.

ఇది లెనిన్ బొమ్మ. లెనిన్ చిన్నప్పటిఫొటో ఇది. లెనిన్ ఎవరు? సోవియట్ యూనియన్ నాయకుడు. రష్యాలో విప్లవం నడిపిన కమ్యూనిస్టుపార్టీ నాయకుడు.

లెనిన్ నాయకత్వాన జరిగిన విప్లవంవల్ల కల్గిన ఫలితంఏమిటి? కూలీలను, రైతులను — ఇంతేగాదు — బీదజనులను అణచివేసి పీడించుకుతినే రాజు, పెట్టుబడిదారులు కూలిపోయారు. కష్టపడే బీదజనుల, రైతుల కూలీల రాజ్యం ఏర్పడింది.

సోషలిస్టు ప్రభుత్వం వచ్చింది. సోషలిస్టు ప్రభుత్వంచేసిన మంచి పనుల మూలంగా నిరుద్యోగం పోయింది. దరిద్రంపోయింది. రైతులకు జమీందార్లబాధ పోయింది. కూలీలకు పెట్టుబడిదార్ల పీడ వదలిపోయింది. కొత్తజీవితం ప్రారంభమయింది. స్త్రీకి పురుషునితోబాటు సమానహక్కు లభించింది. వంటఇంట్లో మూల్గడంపోయి, అన్నిపనులను పురుషులతోబాటు నిర్వహించే స్థితికివచ్చింది స్త్రీ. ఇక పిల్లలసంగతి. మీరు 'సోవియటు బాలబాలికలు' చదివారుగా? దానిలో చెప్పినట్లు, తల్లి గర్భంలో ఉన్ననాటినుండికూడా సోవియటులో పిల్లలకు చేసే సౌకర్యాలు ఇంకేదేశంలోనూ చేయడంలేదు.

అలాంటి సోషలిస్టు ప్రభుత్వం స్థాపించిన కమ్యూనిస్టుపార్టీకి నాయకుడు లెనిన్. లెనిన్ 1924 జనవరి 21 వ తేదీన చనిపోయాడు. అందుచేతనే రేపు జనవరి 21 న లెనిన్ దినోత్సవం జరుగుతుంది.

ఈ సమయంలో మీరు లెనిన్ జీవితంలో కొన్ని విషయాలు తెలుసుకోడం అవసరంకదూ?

లెనిన్ 1879 ఏప్రిల్ 22 వతేదీన జన్మించాడు. లెనిన్ తండ్రి ఉపాధ్యాయుడు. స్కూళ్ళ ఇనస్పెక్టరు. తల్లికూడా బాగా చదువుకొంది. ఫ్రెంచి, జర్మను, ఇంగ్లీషు భాషలలో మాటాడగలదు.

లెనిన్ అన్నదమ్ములు ముగ్గురు. లెనిన్ అక్కచెల్లెండ్రు ముగ్గురు. అందులో ఒకామె చిన్నతనంలోనే చనిపోయింది. తక్కిన సోదరీ సోదరులంతా కమ్యూనిస్టు పార్టీలోనే ఉండి పనిచేశారు.

లెనిన్ తన తల్లిదండ్రులలాగానే మంచితెలివిగలవాడు. 5 వ ఏటనే చదవడం నేర్చుకొన్నాడు. 9 వ ఏట పస్టుఫారంలో ప్రవేశించింది మొదలు ప్లీడరుపరీక్ష చదివేదాకా, అన్ని తరగతుల్లోనుమొదటి మార్కులు సంపాదించేవాడు. లెనిన్ ఏది చదివినా అతి క్షణంగా చదివేవాడు. బాగా మనసు కేంద్రీకరించి పని చేసేవాడు. లెనిన్ తన భాషగాక, గ్రీక్, లాటిన్, ఫ్రెంచి, జర్మనీ భాషలలోకూడా ఆరితేరాడు.

లెనిన్ చదువుకొనే రోజుల్లో ప్రభుత్వం అతి నిరంకుశంగా ప్రవర్తించేది. రైతులను పెట్టే బాధలు వర్ణించడానికి వీలులేదు. ఆరోజుల్లో ఇతర దేశాలలో ఉండే నాపకపు హక్కులు కూడా అక్కడ ఉండేవికాదు.

అందుకని, తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చే పెద్దల పుస్తకాలు లెనిన్ చదివేవాడు. ఇంతేగాదు. పరీక్షా సమయం వచ్చినపుడు, ఏమాత్రం చలించకండా నిలబడే వీరుల చరిత్ర అంటే ఇష్టపడేవాడు. అలాగే తాను నిలబడి విజయం సంపాదించాడు.

తాను చూస్తున్న ప్రజలకష్టాలను ఒకసారి ఒకవ్యాసంలో వ్రాశాడు. మాష్టరు వచ్చి "నీవు పీడించబడే ప్రజలుఅని వ్రాస్తున్నావు. ఎవళ్ళువాళ్ళు? ఎక్కడున్నారు?" అంటూ ఖంగారుపడుతూ ప్రశ్నించాడు.

లెనిన్ కాలేజీలో చదివేరోజుల్లో అరెస్టయాడు. విద్యార్థులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని నేరంమోపారు. లెనిన్‌వెంట వస్తున్న పోలీసు ఇలా అన్నాడు. "ఎందుకబ్బాయి ఇదంతా. నీవు కుర్రాడివి. నీముంచర ఉంది పెద్దగోడ (అంటే ప్రభుత్వం)." దానికి లెనిన్ ఇలాచెప్పాడు. "ఆగోడ చాలా పురాతనమయిపోయింది. దానిలో బలంలేదు. ఒక్కతోపుకు పడిపోతుంది." ఇంత ధైర్యంగా అన్నమాటలు కోతలుకాదని తర్వాత అతని జీవితమే తెలియజేసింది.

ఇదీ లెనిన్ బాల్యజీవితంలో కొన్నివిశేషాలు. ఆ లెనినే మహానాయకుడై, సోవియటుకేగాక ప్రపంచానికంతా ఆదర్శ పురుషుడయాడు.

అట్టిలెనిన్, విప్లవం జయించాక ఒకసారి పిల్లల తలను నిమురుతూ ఇలా అన్నాడు. "వీళ్ళు అదృష్టవంతులు. మనం పడినన్నిబాధలు వీరు పడనక్కర్లేదు." నిజమే. విప్లవంతర్వాత 20 ఏండ్లవరకు బాలురజీవితం హాయిగా కులాసాగా గడిచింది.

కాని లెనిన్ ఒక హెచ్చరికచేశాడు. "మనది సోషలిస్టు రాజ్యం, మనచుట్టూ శత్రువులున్నారు. వాళ్ళనుండి మనం కాపాడుకోవాలి."

అలాగే ఫాసిస్టు రాక్షసి హిట్లరు, సోవియటుపై దండెత్తాడు. సోవియటు బాలబాలికలను ఎన్నో ఘోరహింసలకు గురిచేస్తున్నాడు. ఫాసిస్టురాక్షసులను ఎర్రసైన్యాలు తరిమివేస్తున్నాయి. ఎర్రసైన్యానికి, దేశరక్షణకు సోవియటుబాలబాలికలు సర్వవిధాలా సాయపడుతున్నారు. హిట్లరుముఠాను హతమార్చిన తర్వాత, యుద్ధం ముగిశాక, మళ్ళా సోవియటు బాలబాలికల జీవితం హాయిగా కులాసాగా వుంటుంది.

— దొడ్డమ్మ.

బెంగాలు సహాయనిధికి దుబారాఖర్చు మానారు

కర్నూల్‌లోబర్మా షెల్‌కంపెనీలో ఇనస్పెక్టరు గారైన ఏ. నాగరాజ్‌గారు తన చెల్లెలు వివాహసందర్భంలో అనవసర ఖర్చులన్నీ తగ్గించారు. 50 రూపాయలను మిగిల్చి, దానిని బెంగాల్ క్షామనిధికిగాను కర్నూలు కమ్యూనిస్టు కమిటీ ఆఫీసులో ఇచ్చారు. దానిని పీపుల్సురిలీఫ్ కమిటీకి పంపారు.

ఈవిధంగా దుబారాఖర్చులుమాని, ఆంధ్ర, మలబారు బెంగాల్ క్షామనిధులకు పంపడం దేశాన్ని రక్షించుకోడం ప్రతి భారతీయుని కర్తవ్యం.

టెక్నీషియన్ల సహాయం

"మేము బెంగాలు కరువునుగూర్చి, ఆకలి మంటలకు ఆహుతిఅగుచున్న వేలకొలది అనాధుల కష్టములను, చావులనుచూచి మా కర్తవ్యమును గ్రహించితిమి. అందుకుగాను మా సోదర బెంగాలీయులకు మా శక్తికొలది సహాయముపంప నిశ్చయించుకొంటిమి.

లోగడ 12 జూన్ 1943 తేదీన రాయలసీమ కరువునిధికికూడ యిట్లే మాశక్తికొలది వసూలుచేసి పంపియుంటిమి.

జపాను హంతకులను తరమవలసిన బెంగాలు యీనాడు ఆకలిమంటలకేగాక, మలేరియా, మశూచికము, కలరా మొదలైన అంటువ్యాధులకుకూడ లోనై కృంగి కృశించి పోవుటచూచి పాషాణహృదయులుగా వుండలేకపోతిమి. అందుకుగాను మా శక్తికొలది ధనసహాయము చేయుచున్నాము. ఇట్లే దేశరక్షణ బాధ్యతకల్గిన మేము ప్రతినెల మా సోదర దేశీయులకు సహాయముచేయ నిశ్చయించుకున్నాము.

ఇందుకుగాను మాలోమేము వసూలుచేయగల్గిన రు 16-0-0 లు పశ్చిమ గోదావరిజిల్లా రైతుసంఘము వారిద్వారా బెంగాలుకు పంపుచున్నాము.

టెక్నీషియన్సు
టెక్నికల్ ట్రయినింగు సెంటరు, ఏలూరు

ఆదర్శప్రాయులైన యువకులు

చిత్తూరుజిల్లా పుత్తూరు తాలూకా అయ్యన్నగారిపల్లి (అమ్మగుంట)యువకులు ఆదర్శప్రాయంగా పనిచేస్తున్నారు.

రైతుసంఘ నిధికి 2 ఎకరాలు సాగుచేస్తున్నారు. వ్యవసాయకూలీలకు 200 రూ. అప్పుఇచ్చారు. ఒక ఎ. యి. స్. టీచరుకు వస్తుపడుకొనే పరిస్థితులలో ధాన్యం వసూలుచేసి సహాయపడ్డారు. కూలీలకు నాముపద్ధతి లేకుండా ధాన్యంఇచ్చు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈతాలూకాలోని రావిళ్ళవారిపల్లె గ్రామంలో 2 రైతు కుటుంబాలమధ్య తగాదా పరిష్కారంచేసి కోర్టుకెక్కకుండా చేశారు.

మలేరియా బాధితులకు మందు

గుంటూరు పట్టణం, పరిసర గ్రామాలు మలేరియాప్రదేశంగా ప్రభుత్వం గుర్తించింది. కొరిటిపాడులో 55 మంది మలేరియాతో మూడు నెలలనుండి మందు సౌకర్యంలేక బాధపడుతున్నారు. పనులకు వెళ్ళలేక పోతున్నారు. స్థానిక కమ్యూనిస్టులు, ఆహార కమిటీ సభ్యులు హెల్తాఫీసరువద్దకు వెళ్ళి క్వినైన్ మాత్రలు తెచ్చి వాడారు. ఇప్పటికి చాలామందికి నయమయింది. ప్రజలలో వ్యాధులు వ్యాపించకుండా ఈవిధంగా అన్ని ప్రజాసంఘాలు పనిచేయవలసిన అవసరం ఎంతోవుంది.

కిరోసిన్ రేషన్ కార్డులు

గూడూరు మైకా పనివారలసంఘం 10 మాసాల క్రిందట జిల్లాకలెక్టరుకు 500 మంది సంతకాలతో ఒకమహజరుపెట్టారు. అందులో కిరోసిన్ లేక మైకా ఉత్పత్తి ఎలా కుంటుపడుతోందో తెలియజేశారు.

అక్టోబరులోగా గూడూరుకు కిరోసిన్ రేషన్‌కార్డు లివ్వవలసిందని జిల్లాకలెక్టరుఉత్తరువుఇచ్చినా, ఆపని జరగలేదు. గూడూరు తహశీల్‌దారును ఈవిషయమై తొందర చేయగా, కమ్యూనిస్టులనే లెక్కలనుతయారు చేసి రేషన్‌కార్డులను పంచవలసినదిగా కోరాడు. గూడూరుజనాభా 12 వేలు. 3 వేల దాకా రేషన్‌కార్డులు పంచవలసి యుంటుంది. ఈనెల ఒకటవ తేదీనుండి మైకాపని సంఘం వారు ప్రతి వీధివీధికి తిరిగి రేషన్‌కార్డులు ఇచ్చారు. తప్పిపోయినపేర్లను సరిచూసి ఇవ్వమొదలెట్టారు. కొందరు ఆఫీసువద్దకు కూడవచ్చి రేషన్‌కార్డులను తీసుకువెళ్ళారు. ఇప్పటికప్పుడే (7—1—44 నాటికి) 2 వేల దాకా కార్డులు సక్రమంగాపంచారు. కమ్యూనిస్టులు, కార్మికులుచేయుచున్న ఈ సేవను, పౌరులేగాక, కిరోసిన్‌అమ్మే వర్తకులుకూడా గుర్తించుతున్నారు.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE